S/5-1-1.
1919-20

R No 560

a. పారిజాతకథ. యక్షగానము.

b. అమ్మవారి దండకము.

c. గోపబాల శతకము.

d. చాటుపద్యములు.

e. ఈశ్వర దండకము.

30 1012

S/5-1-1
1949-2

పారిజాత పద్ధ.

శ్రీ కృష్ణస్తవము॥ శ్రీం బా జనను రాణి పారరాణి నా యువగ। శ్రీం

మంజు మనరాధి. యవప్రియ (౩)

వు రాం బా శివు నవ బ్రహ్మరాణి। శ్రీం॥

రాణి మా ఆంగ వృత్తి వరువ లపా రించె॥ శ్రీం బా॥

త్రివదీ లాని లకొన్న। శ్రీం బా॥ బి। ప్రియరాబక

పద్యము॥ శ్రీం జ రిభీ తున వల్లి జతురాననుతాన్న

కంజ దళ క్రీనకల్ప వసు ప్రకృష్ణ నబ్జి వగదన్న।

వలం చుల వ స్పుం జపము కి గదన్న నను నారి బృజింపెదనన్న.

రంజన సేయ వన్న యు దిరం జీయు బలంద గదన్న భారతీ॥

కే॥ శరణు జగదంబ శ్రీ వితవా బా వదంబ న।

వల త్రిపావుం బు మృగనేత్ర బారు గ త్రిభంద మనినల మెజి పద్మజారాణీ॥

కేల్వ స్తృపు వెన్నెల దినగతి। నన్ను దిబా పదన్న।

వెన్నెల కేన కలు మానెను వెన్నెయు ద్రోవ దు కొందు యుం జిలానినె॥

దరువు। ఆది తాళము.

తెలియ నన్ను భి వెన్నెల లాయె నారిసన్ను.

కాంత నల్లయ తెన్నాడా॥ వెన్నె॥

అన్న తవానికి యెల్లా యనవు వసాను॥ వెన్నె॥

ను. నెనె మిపే తును॥ వెన్నె॥

ఆశి యుత్త వలిపై నారాచ గూడ తెన్నా। డా॥ వెన్నె॥

శ్రీయజ్ఞుడవస్సురయజించు.

క॥ రామభద్రవిరామ సుందరవదనరామ నర్గ్ఘునన।
ఖల్ఖల్ తత్త్వ మమాయయాణీవి. శ్రియం।
శ్రీదేవి బిశగాడెనెల్లయు రతిశాస్త్రిమనెడులజాడెనెరా।
నిదెంద్రై నమనాజ్ఞాపరిగద నిశ్చబయిష్టుమశా—

శ్రీ లాగునేషు. నిష్టిదెదెనాతి ఖయలజెప్పగరిదె

ఓహోవి॥ ఓయయ శ్రీ మాదృవి। మెళ్ళనానుతింటపాళుల్ళా—
ద్విపదలక్షం యక్షిణివసా. విశేయాయుబడు.

మలి విలిసంబునదవయు। నయాస్త్రినద్యాత్సనగరంబునంమ।
దయశాలిగలడుసర్వత్ర జిత్రనమారుడు। శ్రీనైయుజినె।
శ్రీ భక్తి మాధ్య నియంచు మాతం(డి)। నరయ(ద్రి)శాలువంగనెత్తునురుద్ర
వరశవంత. సాగ। శ్రీపు శ్రీ మాతం(డి)యతి సంప్రయమును।
రామతృణ సంపదగైకొంచినముయు। నిచ్చ తాళయమజియుష్టిబాజింత।
డయామజియుడుగ। మాతం(డ్రి) లాల్చి చ్యామజియుప్తిమయు।
గజయానకాన్నాళ్ళగుడచనవెనువే। విజయయశునద్మిమెయత్రి.
మాతం(డ్రి) వనుజుడుగలుడు। శ్రీతడాన నాడు యాజుజీదొత్రి।
తురంగంగబుల్లెనెక్కి దూరాటుఫుల తు। శ్రీరగినగిరిరశ్మింప.
మునిశాలివేలిన మార్గంబునందు। వనజాంబవంతుం దుమ్మంచింబదాశ।
శ్రీయద్రైయమామజీ తోమవవెలియ। శ్రీ బాట్లెప్రి। గుప్తి।
ఓంతటు వమ్ముననుపాత్రువెల్లదయదు। శ్రీంతటురాకొప్పయుటునెన్నమ॥

ఉ. తలఁచు నని యిట్లు శ్రీకృష్ణుఁ డీమాయాపై నెగాఁడు

గా మన్నముం దుబడి కాద నిజముఁ నరుల జనార్దనుండే రచయి

శ్రీకరంబున నిను నుగస్సేనా సదన యొట్లు రమణీ పరమేష్ఠిం

దగిరియు న శ్రీ జిష్ణు నను రాగమున దన (నిన్నే రము నమ్మి విను. కా

యా చక్రి గదా ఖడ్గ నందన ధారుణీ ధరణీ బలంబు దేయు నన్నియు

సరి తరంబు గజ నిజ ధరణీ ధరణి వసంతుని సరా

జము మును యా గురు జనిజా భవత్వ నని తన వారిని మనిషి

జలరుచి యా గురు దారుణంగ జూచి మా రవి రించె

ఆ ద్వారకానగరము మొత్త మనుజ గురు దైవ మ్మాయా జాంబవంతుండు

ఇతనా చరించు నీ మనుజ దర్పణ (కే గుణ జూచి . లాపు

మారకారము లక్ష్మీనయ లవంగ నమస్తే పరగున జూచి తిన దినమ్మలెత్తి

నమను మధ్య న స్వంత తను దమను యునన నీరిగనాడు

పరమ దాంత్యా దయనుమ స్తుతి జేతు రా జా దగ్గరి నిరూపితమ్ము

శ్రీ నమ దయ్యె న్యాయ్య దయి దేవ దమయుగ శ్రీ న నన్నగణ దాసి

శ్రీ కృష్ణం కతి దిన మనల వెడల కథంగి యం శ్రీయుం ద్వారకా నయము మనోహరమ్ము

శ్రీం తమ జాంబ వంతుఁడు రత్న (నగ రిగ నయిత దక్కు

కేవల మను నుబుడి నిల్చినా చేత గాని దు పెం యు గ రమణిమణి వరై వా

శ్రీ ను బలమ్ము నమ్మి ద్వారక . (కమ రవి ప్రతి తత నిల్చు లవణ

మన మాతృ గురు తం దయా యుక్త వరదు విజ గదాధార రమా సుకర్ణా

శ్రీ. వ రా దివ్య నీ వెనువెంట ప్రకృతి నష్ట స్ఫురణ జాడగు లంబు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

దర్వు । ఆదితాళము

భామనే సత్యభామనే। శృంగార రసమునఁ దజ్ఞరాలనే
హేమ ధామమౌ ద్వారకాపురాధిప భామనే। వయ్యారి సత్యభామనే॥
పదునారువేల (స్త్రీ) జనమున్ యెన్నగ నన్ను గనరాయె　　　వాడెలగ
నన్నేలు మా ముద్దు సత్య॥ భామనే॥
నారదుఁడు ద్వారకకేగి మానుని కిచ్చిన సుమము నా　　　నేను
మున్ను వయ్యారి భామనే సత్యభామనే॥
సత్యభామ॥ మానిని పువ్వు పదవి॥ నీవు తల్లంతయము బెట్టినావు.
గాక ఆ కృష్ణమూర్తియె యందరివారిలో [illegible] యడవరూ పరిమెంటి
వారికి [illegible] నీ సవతి కీ తిరుగు వస్త్రనే॥ మాధవి॥ ప్రియ (స్త్రీ)
ఆలాగు నీవే చెప్పెదనాని వివరముగ॥.
శ్లో॥ కేయూర కంకణ కటకంకణ కుల మణిం కంఠే శ్రయ యుత్తుండలం।
కాస్త్రె కంకణ　　　కృంగార సంహారంపి తంవత్సరపి।
మాద్రేశ కాంచి కస్తూరి రతనం విదు (శ్రీ) భామానేసం।
త్రిష్ణం మన్నదమన్న ధం శత మహా (ధ) స్త్రీ మాఱ సం(ప్ర)భ్రా
మయా తన స్త్రీ ప్రాకరము వాఁడు
నా పరసాలనే (శ్రీ) మము వవాఁడు।
పూర్వం దమ పం లంబు నంగె మహామువాఁడు।
ఉన్న తరిక్షు బాస　　　డు।
(శ్రీ) వత్స లాంఛనాంబర మహా దరముడవాఁడు।

కౌస్తుభమణి పతకంబువాఁడు(శ్రీకరపీతకౌశేయచేలమువాఁడు(
మ   త్రిమలయువాఁడు(రామ ఖలం శంఖవాఁడ సరానివాఁడు(
వెలి కేదిపు ఖనెలసమిలయంవాఁడు(వేళయందై నదిరుగువాఁడు(
సప్తస్వరిన గానబాణి యడనివాఁడు॥
కం॥ పూరించు వేణునాదము(
వారించును జను   మదిలో(
కోరించు నాదరమునఁద(
ఊలంచు మనసేమి రుచిక్కుం దుర్॥
సీ॥ ఆందరు మంచి వను ప్రేముల్ వాలయ ముగ(సూర్పిన(
కర్ణ కరం   వాఁడు(
చామన(గును మరాలహాసముల్ దిలకించు(
పరకవుల్ అయురమున వారల(గువాఁడు(
శర జాంబు నదచేలగముకప్పి కనుపట్టు
కర కరకణం   వాఁడు(
గుజరాతిచెంప్రులసూది కాశ్రైన(డు.
ఉంగుళయు కవక్ష్ములవలరువాఁడు(
గీ॥ వద్రములనే రుక్మ్రుడుల పాదములవాఁడు(
రాష్త్రే లరువాలుఖ్యవాఁడు(
మదన చకోరా క్రీయు(కనెదుమూమదేలు(
మదనమోహన రాయ(డె మందయానః

దరువు. ఆను.

చంద్రసేనా నరాయుడే ద్రావిడ దృవి॥ మంచదరకి ఆదృయడే॥
బియ్యము బియ్యము వదవతి. బినరవస్త్రాలు వద
వద్దికు వారె సవా పదా యము నిజాడ కనే తా శవే నే॥ మంచబదిన
త్తో నా తా॥ యెమె తాదృవి। శ్రీ కృష్ణ మూర్తి తెయు స్వరూపురేము
లు చెప్పినావు కానా యు కనె కృష్ణ మాటు చెప్పవే॥ శ్రీ కృష్ణమూర్తి
కి తి సుకృప్పు దసు మాదృవే॥ శ్రీ లాగున చెప్పు దవ దు గవస్త్రాలు॥ మా
దృవి॥ గీ॥ మంచి వాడెను సుమా యుత్తమామనెవరు
ఇందు వరూ ఖాని శంభా మ యు తెం దరవు।
మరు దు లు స్వా కె మందర సగి రా నీ మ।
చంద వసుసె యు చంచలాక్షి॥
మాధవీ చెప్పుద మవినవస్త్రా॥
గీ॥ బ్రాహ్మం పదేనకే దేవి పరా యవత్తము। మామాను మాదే వమాన్ని। దవ్వు।
బలభద్రు భావ గా వెనేవ్వు। తనతంచ వరుడైనా తనయుడవు।
వంగువ ఠా సాత్వికీ మరిచి నావ దెవవు। కొమ్మారెవతి తో దుర్వా దలవు।
పరన రుక్మిణి నవతిగా పెనవు। శ్రీ లసుబద్ర యాయు ముద్దులాడు బద్ద।
గీ॥ ఇంద టియు స్వా రు యయున్నం దంకె ము పలము। వవిమ బవిములయు నకల భాగ్యంబులున్న।
వి కొండె దలా వి నప్పు। ఇం లులవనెం నాగ వి గివనెంద్రువన్ను॥
వత్తో బ్రామంచి వమ్మా మా దృవి॥ శ్రీ కాళీ మలిపె కాపు ప్రినా వగా నివేలి
మము పెరు గూడా చెప్పి తెవ నేయు చె ఇక్క కి లవి వెలు వడు మా నకవప్పె దసు॥

[illegible]

[illegible] దర్వు - ఆదితాళము

[illegible]

దర్వు - ఆదితాళము

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]   [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ము విని। శ్రీ తిప్పాం దర్శియము జోగినా దుసుక్షితి లవాదరణాయుకుడై నవుడు.
పంబలకు సూర్యదత్తు। ఇదియును గాక। ఇంతకాన్నితడు పాతయు యున్నవి.
చెప్పెద విన వత్తు॥

సీ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible] ఆదితాళము

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ఆదితాళము

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ ఉ॥ [illegible] మాధవ [illegible]॥
క॥ [illegible]
[illegible] ॥

వచనము.

సత్యభామా [illegible] నారదుం [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] సత్యభామా [illegible]
[illegible]
[illegible] నారదుండు వచ్చినాడట [illegible]
[illegible] వచ్చినాడట [illegible] ఇచ్చినాడట [illegible]
[illegible]
[illegible] మాధవ॥ [illegible]
[illegible] మాధవ॥ [illegible]
[illegible]॥ క॥ [illegible]

ఈయమోందగ నారదుండు ప్రొద్దుప్రొద్దున
జలజాక్షుకిచ్చినందున
అలమి నిత్యదర్పి కిచ్చె వివిధముగాను॥

దరువు. ఆదితాళము.

కలగంటినమ్మ నిన్నరేయి॥

ఒప్పు మనుంజేకు యువతులమయ్యెనెమో నాని బాలితగందుతేటి తానా బాటి

తుమ్మెదనె దబాపెమాటు దగిరిపుట్టి తనమూటిమూటి కానని॥కల॥

ఒక్కనా నిన్నటిరేయి రెక్కనంటి నడాబ్బియు పుష్పవాటితె వెలాన్ద్రయున్నను

గూడుందెనని॥కల॥

జ ప్పరతనదుయుల్లా నిప్పన చెప్పు మమాని పుష్పవాటి ఆాన్ద్ర

ద్రి నా గూడుందెనని॥కల॥ ద్విపద.

కంటి రాతిన నమ్మయూరా(త్రి) కౌరి కమ కయా విభుడు నాకు లెంకి నమ్మ

కన్ను యుదల పుమని కలసినా తాకె విత్ర్భా మరాన్ని మనరసంబు గను

పారిజాతము నిమబా గల గాని పుడుదెదా అయినె బంతి వెను వెపు మటికి

బాలమందార మలిసన్నెయుదెబ్బనను ఒనవరిగును వెలి మయా పెన్నుపాదు

ఒక్క దపా బినయె౦దుపెదకి నను వెదా వెంకప్పు పుష్పంపు మెనయావిల

కలగంటి నా బాలు కటు కటా యనుచు ఎంతపొంపు నిద్రపొలకు డికలోల్లి

పరిచయం దీని నిద్రమపాతయుచేత కలగన్న గూటులక్కు దనిక్కుపయ్యె

సవతిరుక్మిణి కాళ్ళి సాత్యమమ్మె ఏమిసేయుదు దీనికి మియు పాయ

మీపాపవాకా రెముళ్లు యూదేను మాదవివియక్కవిన్నా వమ్మా॥

షై వడు వెలు గా జా తకము లు ఫి సి నగాని

వతి యెల్ల దనిప్పిజులి లయుక్కైరి

మొం తనంబులచే తిమాంది కందురగాని

శ్రీ ప్రౌఢి పై దబాయువె వ్రైరి(
సాధుం(ద్రి) వతు ఝా బసంతసింబిర సాన
హెబృవుందునటుంచు నుపురవత్రైరి(
(త్రి) వనె ఖన ఋంచుపెండి చెసిర సాన
(శ్రీ) తజారుందనుమాటలాద్రైరి(
కం॥ ఇందరి నిబాల(త్రి) ము ఖుంబియుత వికఝుడు(
భార్గ జెప్ని మెుపుని బట్టు దాన(
ఇల దపత లపోసినందునవెుబిపృలము(
బాలగ తజులేపె తురబంధ నరంబె॥
సీ॥ భూ భారమెల్లని త్ర్యాన రింమ బ్బుబ్బ్రన(హారకెంయాలుబ వెన్నె తినమ్ములార(
శరజాగతులబాయజాలనికారికి(దయాబుత్రు దెలకొ తయజులార(
వలగ న్నగలబాపె గలడుమాధవుండెందు(పొదయూపడ్డెలకోపాలంతులార(
నిజభర్తరులసన్నిధిని బాయవాడు(మనలనె టికెవరచె మసువలార(
గీ॥ తెలసితె వియమునియన్నులయాధరవయుంఖు(ఇపుడుదయామావిడిచెనోయుంతులార(
తెలిసెయయుదువరు ద్రు నన్నుంచదాజాడగె(మాళబాలను వతివెడె వరజులార॥
దరువు॥ ఆదితాళము
తంశజ బ(యూనిరహాతాపము(నాద్రెవపెంబాబిసెచెయమ్మ(
మెశమగబ్బ్రుకతమెన్నుదదియగడపెంపుగతాజచెపి॥పొ॥
మందులగులనాపెమటిమెమెరానిమాటుంటె మాదదమెచెయమ్మ(
కం॥ బరాంతవండపృలకరంబులచెలగెవెయసాగ॥పెయ॥

వాటిపై నెపగవారు గాలుగుటది(వా) తపలముగ నది। బిఱు వ్వ॥
తాశ్యాలక్షివిరవతావ పమునను॥-
ద్విపద॥ శ్రీరామచంద్రుని బనెపై యువప్పు। గవా నవెం తాబేనా రాపురంబవా।
ఎప్పొరనాపురంబెదజేసితని। జప్పినియాదలవుల నవుహారెనేడు।
ఎరడె నారదుండే విలయుబ్బె। ఎప్పుడరు వృజ్ఞికింతగ గబ్బి।
వతా నవెండ్రె ననవుగలతాన్సు న్న। చాలనానెదనేయు సరసవరాసపెరె।
వివిరూపంబింకయెంబెనావాని ఎమున నదండానబు పియుక్తజ్జె।
వచ్చియూరక్కప్పెకవా దంబువెట్టె। వానితో సూద నివయసునాకెల।
వానగా। కిని పెనెనిపై ఘరవెల। నగుబాటు(బు) తపెవ్వ నసదివెంతవాని।
వాని గన్నివసాటివారెల్లబులుక। జేసుటయూజమెఉగలిలువిలను।
పుదవిని యూదబ్రై పట్టు పకంతె। శ్రీదవిలూనెక వృత్తమైయున్నమెలు।
కదుద వృలను కిలగానున్న మెలు। పిక్కటెప్పుడు నాడుబగిగుబ్బువగరు।
పెకషంబమొనె విధినేవునండు। వాతెరతెనెర వృలతుదండెతు।
తాతేటికదుపులకె లూప్రియయుండు। వానందనంద నవాన్ప్ర వృక్షాభ్య।
వాజన కవుండార వాగునార్ధిర। వానత్వ సంకల్ప వాశెష తల్ప।
శ్రీలరువిల్లునిబారి నవయుంబదగునె। శ్రీరామవేదుకవిల్లురాయెనజేసు।
బెల। కిబూరగవార్నుపెంత పెంబున్న। బలుకబంబంబువెవెవియనాయా।
నెల। తరారయుదవివెన్నెలలమ్మె కవిమి। కరివిం। దజవ్వాదిక్కైవదినెప్పె।
కటకటయుటువంటికట్టుడె(బు)న్న। కెవివెబెజ్జలువు గునెమెనుమనుమని
కి॥ మతిసూనతక(ప్రే)యంతము గవారలనియం(దు)। శ్రీమాట నిశ్చయం బాయెనను॥

ఆదరింపవలసినసతి యల్లనందురు। ఆవాశ్రీంపలయు సత్రీరూపమెనన్యు।
వనబూనిసిపురుషు లనప్పురాదండురు। ఆలాగెనతీయు లామెనన్యు।
ఆదిపురుకరిత్రాత్ము లందురుయుద్దెల్లి। ఆదియుప్పుదనుల్ప రంబయెనన్యు।
మీ॥ సబ్రియోదలకాశ్రీయుల నరాజమరయు। తాళ్లినా మతెనెల్లను నా ప్రాశ్రియమె।
వాలంచిలో ద్రాత్రినాదద్రైపు ప్తెరాదు। చెలంవనె దబా సెవుదిప్రెపునయుపరాదు।
మీ॥ బాలా నార్గా జానబునె దబాసియున్న। వెలనని పూలవియుకాడుకాలుపుల్లి।
మేయు కరము లునా వదిసోవన్నెనె। తాళగలనంటియావెళ తరుణులార।

దరువు. ఆటతాళము.

తాళగలనటవే చెలియన్యు॥ తాళగలనటవే।
తాళగలనటె తరుణిరో యావేళ జాలిగానులవి వనమా విరహాత్రిలెను। తాళ
బాలిక తనుకను వె ఆల్లనాడు మాటమెచెనె। వేలుగంధిన యాస్త్రిలము.
దగిలిన మాటలు తలచి దే మాటిపలుకుదనాని॥ తాళ॥
మందు తలకెన్నె। ఆల్లనాదె పందరాడాయెనె। ఇందిరాధవుని
చందమిలవాడనిముందుదెలసిన స్త్రీమందునుండజేతు॥ తాళ
వింతూ వింత గాదె। కొంతుడున న్నెంతజేసెగాదె। కెంపువజనవుడయిం
చిన దేకొని మంత వూదుట కా పంతదెవియున్నెమి॥ తాళ
మీ యుక్తి నన్ను వటుపుమి॥
సెత్రాలు తనాకందలవు తురు వుంకందనినాడు। వటు దన్యు గవలయొర్పదనినాడు।
పతిపురుషసంయోగసాంగమెటుగనినాడు। పిన్నెయుం గనకదుబిన్ననాడు।
నన్నుమొదబాయననబానసన్నెకాదు। చెనెయుప్పుడువాడె బానెనన్యు॥

మే మినే యు దు వ వు రు వు రు బా రినే య్యు గ డ తు శ్రీ నా న ఖ్య నే పు నా మ పా యం బు పె త్త ము।
తే ౦౦ శ్రీ లు ల పా టు ల నీ జి ని వ య లా ర ప్ప వేమ్ము ల తే మి మా ౦ తు ల నీ।
మే టి క లా త్ర న ౦ గ వు లు నే ర్వ ౦ వి వ వ మా ౦ టె మా టి కి నీ।
బా టి కొ ౦ పై ప్పై ప్పి న ను బా ౦ ౦ ది ద యా నీ ద న వి ప్పి యి ప్పుడో।
పా టు య గ ౦ వ్వి గు ౦ డి న ను బా నె ను నే ని క తా ళ జా ౦ ల నే।

ద ర్వు

బా ల లా ర నీ తా శ జా ౦ లం బా ల లా రి॥
బా ల లా నే వ్వి నీ శ నె లా ర్వి లా పా య ౦ దు క మ రా ప ౦ ల చ్చె నె నే। బా లి ——
తు మ్మె ౦ ద రా రు యు య్యి వ్యు ౦ య్యి వ్వ ౦ను చు ను ౦ గం వ్యు గ నె వ్వ యు ౦ గ నె వ్వ దు మా వు ౦ బా
వి వ తు ౦ డు త తు ను వె న్నె ల నా యు చు ౦ రా వి శ శి యు బి నా మ చ్చె నె ను॥ బా లి
న న్ను తు ౦ ద గు వ్వా ర క పు ర వా సు ని। నే న్న డు జా తు ను క న్ను ల కిం వ్వు గ బ్రా హ్మి

వ చ్చ ను ।

జ యు న్న ౦ మా ద వి। నే ను క వ్వు చ్చు యు చె ప్పి ద ను వి నె ద వి మ వ ర్తి। వి యి తే
న తి। స్వా మి నా ౦ వి శ రు క్కి ణి శ్రీ మా యు లా ౦ డి। నా న వ తి। నా వు రా యు చె రి
మి న। శ్రీ కై క। శ్రీ మ ర కి ట క న్యా యు ము చే సి న ద వ ర్తి శ్రీ న। గ నే మి టి
న తి। శ్రీ య న్న। శ్రీ మ ర వు న। గ తు మ్మె ద। కి ట క వు న। గ వ్వు రు గు।
వి యు న్న। శ్రీ పు రు। గు ను తు మ్మె ద తీ సు కొ ౦ని వె ద వి త న గు ౦ టి లు న్న ౦
చా వి ర ౦ త ర వు లు ను త న యె న్న మా। త యు ౦ వ ది శ మ ౦ చె సి త ను బ్రా హ్మ ణు
చె పె వు క ర ౦ ద ము దా వి యు వ్వ రు న్న యు ల ను న ద వ ర్తి। కొ న్ని నా శ్రీ
క। జ యు న్న। శ్రీ వ్వ రు। గు క మా ౦ ద తు మ్మె ద క ౦ త వ చ్చు న మ్మ ———

వబ్బ్రుము ను: వపెయద్ధి వదవి శ్రీ యొక్క కప్పు దగు కార్యవళు ప్రత్యుసమ్యక్
కాబట్టి శ్రీ స్వామి వారినిరు క్షేత్రమును తమ్ము దయార్థ ధ్రువను. తనవహాత
అనువదేశము చేసిది (శ్రాంతము గాక, వలభ వలం దనుమ వరం దయుబు
సితన కాళశ్యని గాక జే సుకాననదిగె యుక్తే నుండి దక్ష నైవేద
ధ వారు రాత్రి దనము చే తెరిం బిం తురు గానిపుం దుపెట్టి పోలించేను.
కొండర వెడ మా ధవి కొను ట్టి॥
కల్పిత సియు వు యాదు జన్నము శ్రీ సంతా యొక్క ఉత్సాదె యు వన్నె స్త్రిప్తి
దశము లోన ఆగ మెపిం బనము దుపెట్టి హొం తురపు

వర్ణ

ముందలపెట్టి నదినా రంగనికి॥ నవతి వలం ద వం చవి రుగా ని పము కలార్॥
మందర ద్రుష్టికి నాదుం దు వరు కొవె పుండగా సాందు గవి దేము సాపెకొందు నా
శ్రీం వర దనా వి॥ ముం॥
శ్రీ నర తా యొక్క మెత్తడి శ్రీ ద వా రివు గని వల్లు పొ నవుని జూడకే
శ్రీ దర్శనారి బుద్ధి నిరంబ వం॥
బా నర రాం ని లో ద్వార వా సు ని వల నభు స్వంది బా సి ల్లు యన్నదిదాని.
ఒరు వ నిరా న నా ను॥ శం॥ వయ్యబ్బ ము
జీ. యుక్తే వి న్న వ వన్నె నా కు నా విచ్చు నిక్కి దళ్ళు ప్రచేసి దానవతి
నా స్వామి వారి ని వరు నిడ సుకన్నా వని పొంగు రు సు వ్రదే వె బట్టి
శ్రీ దిబె ట్టు, నవం దు నిరుప్పు వం దు యొ వ నైవే ద్య దుగ దమ్మా
శ్రీ సరసిజ శ్రీ నా సతి వరని వేటె గరి వల వా అంగతా ముందు గలదినా

వరగుణాల్ స్తుతునే న్యాయామ్ శరణికి వృదు(వి రుపు పుండ్రైన చెప్పేతరుణులార(

దర్వ్. శ్రీ విరితావయు.

విరుపు పుందువరు గుజ్జె పుశ్ర(షి తరుణులారా॥ వి॥

విరుపు పుందు వరగుణ బలిషి కారి యుక్తలరనే పురలు(వారిని జనేర్మాన

పుతి స్థిరబుద్ధి. గరి పి సుఖయింతుు॥ విరు॥

మాయలా దినానశక్తి పాయు జుజనరునిమొ దబాయుజ్జేసదానమున

కన్నెయుమలగా దయ రతిన్ని॥ విరు॥

మగవనాపే మెచ్చు (గుయరి(తోజగతిలోని తులతుర్యముపగ

సాద్రిం పదలబు(నవతత గపుమావిందదెత్త్రినా ది॥ విరుపుంటుందారి

ఖలంచ్చ్రెం.

మాధవేయుచ్చాడ్రి(శ్రీ నివాలవారిని తిసుకా నిక్షితనాగానిని లుకవే సమ్మతి(

సమెనతి॥ శ్రీ యుద్ధ(విన్యా ఋతి॥

కి॥ నాయు శుండు దివిరి గాలిలోయు నాగె(మెయు నిజితేటు యుద్ధమున్నిమాయనాగ(

కొపు(బలుకులునే రుబసమాయనాగె(పేర్చిజాలసుత తిదెరియువిదలార్చు॥

శ్రీ కృష్ణ చంద్రికా.

చలవన తులపెప్పు దకాద లుపురలవం త్రిరు తాళ్ళగలనకొంజదళార్చెం(

దల(నియురా వేనియుండె నువలపెం తనిదానియుండు వారిజనేత్రి॥

ప్పార వపురికొరి(యూరా(త్రి)కెరుచు దనువుంటుకె ళల్లా దల(చలా

సారె నారెరున నన్నులాంరవు కృతాళి(వారిజనే(త్రి)॥ (నాశై).

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

వచనము

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యుం డుటు యా బ్బా పర తియు పునస్త్రో(త్ర)మం నాస్త్రి పి తుండనే త్రష్ట
మహా త్రిశ తెమ దబా ఫ్రచేసిన దేవ నిదా నిని యునలు నియుమ వర్తిద్రుమ గవాశ
మా మునేన ఫల్లు రాద ఫల్లు ఇదియు గాశ (ఖ) వ్ర ప్రఘు బవాలు వాయు లవాడ
శ్రీయు మహ్ని వ్ఐ యుత క్ర॥ ద్విపద॥
జ లజా శ్రీ వినవె యూ జగ తి లో బలు సులు లతం ఉన్న (ఫ) ద్విబర దేయుక్షి
మ నవా రి లో మా టు ము పిం తనే తె ర తె గ ళ్ళ స న యుల్లి బు తా వి మ పా మ
వృ దర లవం ది శల్ల వ శల్ల దాం ఫ్రల్లు న ద బ నవ్వారె శ్ల న మై న తె శల్లు
రతం బు రాం డ ము మె ం ద వా ఫు ల నే శల్లు పెం బ వయు లా బృ తె కి ని వృ బ్ర నయు
గలు రాజు తనలు నిం దం తె తల్లు ము వయు లు పొం దు వి నరా ని వా టు యా యు ద పా మ లా టు
పే రు తి యు దన భుం పే శ్రీ మా వాం ఙు శ్రీ పు తె వి శ్వా న గు జ పెం దుగ లదు
ఇ ల లో న సర యు బూ రి ని చ్చర గ లిం దే మె ఙ త వ్ర జ్ఞ మ ల వ మె ఙ యు మై త్రిజై॥
వచనము॥
శ్రీ యు క్ర రా బు ట్లు నా మె క్ర పూ ర్వ ప్ర జ్ఞ మ ప ల గు న సు న్న దిలో గా ని యు
త్రి ప్ర తె రార్య సిద్ధిం యు ని యు నదిగ సు కే శ్రీ ఖ యూ వ్ర ప్ర యూ రి మె మె కి
పె ద ని న యు వ ప్రైయూ ఉత్త రు క్ర్ని జి కె దె వి యు పుం డా న్ని ఖ వా రి లో వ
వ చె శి న మె దల వా ధ వీ నై న్నె (బ) వి మా వి న ఘు గా కుం ద గా వి రాయు
ర త్రీ మే ర్వ ఉ బి (ఖ) న్ని ఖ వా రి న తీ సు ర రా రా నె న రా్న యూ ధ వీ॥
శివా ప్ర్ని ఖ వా రి లో మ న వి చె యు్ని ద మ సు సు న వ యా న మ యా యు న్న వి
చెప్పెద వి న వ మన్నె॥
సీ॥ వృ జ యు బి ర తం రం బు యు (ద్రా) ఫ్ర్నను న యు యు గవిం వా చ న ము న సుజ్ఞ

• కారగంధ(ఫ)మానాదులు లరయుచున్న౹ చెలంగి తాంబూలంబు సేయుచున్న౹
కపు(రూ)లంతియా(ఫా) జేంపుచున్నను ౹ సుమములు నైయందంబు చూచుచున్న౹
చతురతన చిదంబుర్యు దిపెంచుచున్న౹ శ్రీలకేళ పురవాధివరుగుచున్న౹
శ్రీ౹ ముద్దు శాంతలరంభు తాడలిపై ముర్గచున్న౹ విరజా(ప్పు)లపై దృష్టినాయచున్న౹
చరి సతుల నసుల రకేళిగేయుచున్న౹ శరసగవి చెప్ప విమనంభూవరుడునవిం
శ్రీ హ సుఖముఖము చెప్ప దవినవధుగా౹

సీ౹ ధృమ నల్కెాలు క(రు)నముర క్యుకరుండైన౹ దండయాత్రాత్రునందర్పుడైన౹
దమ్రాత్ములరణావిధి దుమనమా దితాపచ్చు౹ శ్రీలపినరాంతులననపుచున్న౹
బ్రాజన దుష్టునంబులకుపెను కప్పైయున్న౹ నిజదేవతాలక్ష్మినిష్టనున్న౹
రాయబారపు గోష్ఠి రంజిల్లుచున్నను౹ నరనవిద్యా(వు)త(శ్రు)వణానున్న౹
గహరు పచ్చెయున్న రదృష్టినాయచున్న౹ చింతవాటిల్లుమనసౌకచెంతనున్న౹
సౌగతి(త)కన్నులరదునిద్రసొకచ్చుచున్న౹ రాజురావేళకైపెంగరాదుచునవి౹

మధ్యాహ్నం౹

: ఈలాటి యసనమయనే శ్ర్రుసేయక నసనప యయయుందువునవిజని
శ్రీ నన్నెబవారి నిపెంటిబెల్లుకొన్నరావమ్మ౹౹ సత్యాభామా శ్రీలాగున
నేతోను కొనినచ్చెదనానీ మునుపుచెప్పినసాతంవయూబినారుకారు.
ఇపుడ నగరుత దేమాసు౹ మాధవి౹౹ శ్రీందుకేవిబుద్ధి౹౹ సత్యభామా
కుమె డువారములన గలున్నవిగనుకేసెంకవారమునొసిన్నెదవ౹
శ్రీనగయుధరించుకొని శ్రీ నన్నెబవార్లుతీసుక వచ్చెదను౹ మాధవి౹
ఏ.వార పునగవిప్పనే మోసతీ౹ శ్రీదివారపునగవిప్పవే౹ మాధవి౹బయ్యక్క

చెప్పెద వినవ రత్నా(

గీ॥ ఆదివారవ్రతము సలుపు చేసెడు గదగు నేమోదము రంగనా కొనగె మురహరుండు(
ఆదరమున ఒకమున నా సొమ్ము కదియె గాన(మాధవ విశ్వుని వ్రీనాము సముద్రాదె॥

శ్రీ వెంకటేశము. దర్శ్రీ!

ఆదివారపు సొమ్ము(శ్రీ తిరస్కొనగెనా(ఆది తప్ప కరంబానాదుం
దురాదు గాన సొమ్ము వ్రీకేనే॥ విట్టు. వు –

నత్రి బ్రహ్మ, సోమవారపు సొమ్ము యవ్వె॥ మాధవ చెప్పెద వినవమ్మా(

గీ॥ సోమవారపు సొమ్ము విసుందరాంగి(ప్రేమ మీరంగ నదయుడు పెట్టెగాన(
రామ నవజిక్రితె నప్పుడె మనందు(నీమ నరంబంత మదిరోల నిరజాక్షి॥

శ్రీ వెంకటేశము. దర్శ్రీ.

కోమలి చేసెనె సోమవారపు సొమ్ము ప్రేమ నిచ్చు నానా మాధవుండు సోకింపు(
సొమ్ము వ్రీకేనే॥

గీ॥ కట్టి మంగళవారపు సొమ్ము కాంతుడెలము(యుజ్జె, నావునవైకునె బ్లిందగదు(
సందతిసదిపె ఆత్రయెంతైన సొమ్ము సారు(మారు రమారూడె కొనసగదమందుష్యాన
దర్శ్రీ. శ్రీ వెంకటేశము.

కోమలాంగి కొనిపుష్ట మవారపు సొమ్ము ప్రేమ అన్ను నగెనవైనిపె
యమునె మసొంపు(సొమ్ము వ్రీకేనే॥ వయ్యావు॥

నత్రి బ్రహ్మ బుధవారపు సొమ్ము నని యప్పె(మాధవ చెప్పెద వినవమ్మా॥

గీ॥ కొమ్ము బుధవారపు సొమ్ము సారిదగదె(కవమ్ము విద్యు నికెళ్ళి నారసించు(
నమ్ము దంబున యూనగల సమ్ము(జానంగె(శ్రీ మ్మునేరదు గదగునము వమ్ము చేయు(

శ్రీ ఏంతా శము. దర్శి..

సప్తమంబున నీవు సోమవారపు స్నానమ్ము జా మ్రొక్కు శ్రీ ఓంకారదేవి॥సా॥
ఆ సత్యభామ, గురువారపు స్నానము పెద్దదాటె, మాధవుడు పెద్దదవనకవర్తి॥
గీ॥ లక్ష్మివారపు స్నానము బోవ సప్తరంతి, సుప్రకర, గెలుపొందె యామయనుబంధు,
వృద్ధి బుద్ధినిచ్చు నన్నిచ్చు వేడ్క బిడ్డనా లనసీదా అవసరమ్ము చెప్పు॥

దర్శి. శ్రీ ఏం తా శము.

లక్ష్మివారపు స్నానము, లక్ష్మి నడి, తా లక్ష్మి రంతుల నిచ్చి కీర్తి యిచ్చు దేవి॥సా॥
బుద్ధి వృద్ధి॥ పుష్పి —

సత్యభామ పుర గురువారపు నగన్నై నచ్చి దవాదేది॥ మాధవుడు పెద్దదవనవమ్మ॥
గీ॥ శ్రీ మద్భగవానరపు స్నానము దివ్య్యంబు, సప్తంబున సోమవారమ్ము యిచ్చు,
సప్త వింటి సోమవారము బంధుమయు, నమ్మి యా వింటి చక్రవరుస మన్నుచేయు॥

దర్శి. ఐ ఏం తా శము.

శుక్రవారపు స్నానమ్ము సంద తిథిసా నగినా, చేక్రి మెప్పుట పెదచెబుచేయదేవా,

పుష్పి. త్రిపద వర్తన॥

సత్యభామ, శనివారపు స్నానమ్ము నాయుయశ్రీ, మాధవుడిచ్చి యక్ష చెప్ప-
గీ॥ వందదవారము నాడు సాయిందు చేలము, సుందరావరుగ్గై నాడు మంచి రవము,
వందు గాలక్ష్మి రతులనింపొందు వేడ్క నుందు గా వనసా బుద్ధి సుందరవనీ॥

దర్శి. ఐ ఏం తా శము.

వందవారపు స్నానము, వందు దిశా నగిన, వందరదరుడు దున్న దాం
చుదేవా॥సా॥ బుద్ధి వృద్ధి॥

[illegible]

[illegible]

పిల చాలెను వేగ నాపాలు నదిత్రయు దవలగలయం గదేవత్సుమన్నె దిగలు॥

వృత్తము.

సత్రి బ్రాహ్మ [illegible] వసుమిత్రా [illegible] నుక్రస్త్వమా [illegible] దర్శనము నకుమ
దవెద [illegible] మెందు నెన్నె॥ మా ద [illegible] పుతా నుదివవె॥.

గీ॥ [illegible]

[illegible]

దర్శి. శ్రీ [illegible]

దండకము [illegible]

[illegible] దండ॥

[illegible] దండ॥

శ్రీ [illegible] దండ॥ వృత్తము॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

పద్యము॥ శ్రీ మరు బుద్ది మంతు [illegible]
నా [illegible]
శ్రీ [illegible]
శ్రీ [illegible]

ఉత్పలమాల —

శ్రీ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
తరు [illegible]
[illegible]
మలయ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
కం॥ చిత్ర [illegible]

తత్త్వరంబు దె(ల్పి)న నాను తత్త్వ బత్త్వ।
చిత్తమున నిలుపుము యుంచక.
ఈ తత్త్వ మెఱుఁగ జూచి మాయయు తత్త్వము దెలిసి॥
మాధవిగె శ్రీ నరహరి తరువాత జగద్గురు॥ ఓంయస్త్వా విస్తారయత్వా॥
శ్రీ॥ వనితత్త్వ ప్రస్థాన జూచి తా తెలిసె నమించు। మాధవుని బంధించి తనమెను మరలారాక।
యము స్వకారణాంబురసి మెంక. చూపించు శతా॥
ఇది గాక విస్తృత గాదట॥
క॥ నేనా దప స్వాతంబు। తా నాదుం గని బగులు తగు సూత్రముల్।
మానేర దుమ దిశగా। తిరను జేసి తెంపిన చెలియా॥—
క॥ తా సుమనసుల మూలనె యుండగను। తానియము నర తానిదెలియదంగనమనికిన్।
మా నాన్నియా నమె యుండగను। వా నెరద తెంపిన చెలియా॥
క॥ ఇంపొంద వరాత్రి సిద్ధియు। పెంపారెను గలశ్రమ పెరిగియు గనవే।
వంచిన రాత్రిమె యుండగను। తెంపె యుగ దానికి ంపివేయుండు చెలియా॥

మత్తేభ.

గత జల సేతువుం ధనము గూడదు గనుక। మనము సత్యము నా వికిన్.
నా సమతులను వసించుమంచి। మాధవి శ్రీ వారసాయు.
శ్రీ గురు ప్రణితి సమర్థి సత్యము రా రమ్మా॥
దరువు: ఆది తాళము—
నే చిరాన నీవు మాధవి। నా నీ జూచి తాళ్లై దేవే మాధవి॥
నాబా బుద్ధి తమలా వరయగా మనకు యూచి లక్ష్మి తెలియునపుంతద
యుయుంచు వెచి—

సామ్రాజ్య రుచుల గాదురా గదె। నా యమ్మ్యగా నినిం దుతే గదె॥
పుడమి రవిరుచిరతరము నాకైన గమ్యమ్యహరి సామ్రాజ్యతాళజాలము॥
శ్రీకృష్ణ మమ్ము నేడే గదె। శ్రీ లగాయి లకృష్ణుని దేగదె॥
కోరవేటి కీనాకై కోరు లాంగిరి యిగ్ర నీకు లజ్జకోరమణి తాళజాలము॥

కేదారగౌళ — త్రిపుట.

మాధవ ఏవమమ్మా। చిన్నవాయము యమున్నా వు॥ వరదేవ నగయమ్మా॥

దరువు — ఆదితాళము.

వరదేవ స్వామీ। మాధవ నిన్ను। వరదేవ స్వామీ॥
శ్రీ కృష్ణ కృష్ణ నిజా దయ యుంచి నందు వు। నవతిగల కీర్తి యెక నకౌమ
దేవా వేక॥ వరదేవ స్వామీ॥ (నాకు॥ వరదే॥
మాధవ నీవు గావమ్మ దయ తాదరి సదా కైకవలెనే। గాదవెమ
చల్లగా దరి మా ద్విల్లిమ్మ నిజ బలబెట్టె వచ్చెదనాడ యిప్పె కైలెప్ప తేయవలె॥

వచనము.

నేను వంచిన యమ్మ త్రోరం చూచినా వటె। చూచినా వమ్మా। నవి। చూచి
వమ్మారే। నల్లగా మా నేడి వారు త్రోరంచ దుప్పకొప్ప దుర్నీతి వంటి
చినల్లి నారే॥ ఓ యమ్మా। నమ్ము తిరస్కరించి నారే। సత్యా మా యిప్పు
నా కుం డి నమ్ము మాడి తిరస్కరించినావు। మాధవ నీవమా
నేడి వారి వద్ది కెవ్వరె రమ్మని పిలచెదము రావమ్మా। మనమంతరి
నల్లిచె పిలరి వత్తావమ్మా॥ శ్రీ॥ వనిత కృష్ణని బల్లెవెచ్చి
యుచటి। మన వివేయము విద్యంబున వాటువెల్లి।

[illegible]
[illegible]
[illegible]
[illegible] దరువు

[illegible]
[illegible]
[illegible]
[illegible]

దరువు. ఆదితాళము.

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ద్విపద.

[illegible]
[illegible]
[illegible]
[illegible]

సా యస్మాత్ దక్షసుత గుణరత్నా ॥ పల్లవి

రా రా నంద కుమారా (యదువీర చంద్ర) రా రా నందకృష్ణా ।

శ్రీకర రమణ మోహనాకార మంగళ ముకుంద కృష్ణ నా యింటికి ।

రా రా దాయ బేనవంటివాని కీ దివ్య రాని మున్నే వంటివాని ।

శ్రీరా త్రయ్యాన మంటి మాతెర రుచుల యావా రమణా రక్షణకై

రా రా కృష్ణా । దశరా గదాయ వందారా రయ్యా కామ పాలక ।

శ్రీరా చందన మాగ దాయ యదు నందనవయ్యా వెన్న దీరా ।

మీరా రేపవల దీ బైయ యి శ్రీ తెరి దేవయ్యా రమా మాదరా ।

రా రా రా యమున నల్లని ముద్దు నుచ్చెరా జీవ ప్రేమ కృష్ణా ॥

చ॥ రా రా నందకుమార రవే । రా రా నవనీత చోర గారాకావే ।

రా రా రాజు లమ్మ వద్దె । రా రా నా ముద్దులయ్యా రారా కృష్ణా ॥

చ॥ రా రయ్యా దానవాంతకా । రా రయ్యా కమల నాభ రా జీవ నేత్ర ।

రా రయ్యా వైకుంఠ వాసా । రా రయ్యా కంస హరణ రమ్యా కృష్ణా ॥

చ॥ రా మాయి దానవాంతకా । రా మాయా పరమహంస తావక శరణా ।

రా మాయి శ్రీ నా వళ్ళ । రా మాయి శ్రీ వేల రమ్యా కృష్ణా ॥

చ॥ రావే రావస రమాధర । రావే శ్రీ గోవింద వదన దాసానంద సుత ।

రావే యదుకుల దీపకా । రావే నా నందన రమ్య మురారావే కృష్ణా ॥

దరువు । శ్రీ రాగము.

మన విన నవేరా (మదన) సుందరా । నా మనవే పోయిదె యిల । గరాదేవా

రంగ వేభావం ॥ నను బాసి తాళవేరా । నను నను కృష్ణా ॥

మనలను దీవయుల తెవెరె । మరుగెనె బాధా॥
వల దమదము న. స్నేంచ సత్తుత్వము ప్రొత్తి॥
వల దను నకొకె నిత్తి కల్పు రించ బాధా ఖము॥
అంగ వారికె తము మెను నాశాము ణు॥
తగ వారికె వ్రత సుంచక ను। చికి బాధా గము॥
ఉ॥ రా రఘువీరుల మది రొప్పు లశోత్తి నదానగానుర్।
వీ రయుల ఢికె వృనుదు ఇంకయుల దినదాన గానుర్।
కోరిన కోర్కె దీర్పు మనకో మరినంచినరాపదేవర్।
ధీరు డదేశపాలవెలుక తీరు నవుంచదల ప్రొద్ధమాధవా॥
ఉ॥ (గ) సత్యన రవ్వుటుంటి బతికెడిగి యుతెర్పు వటుంటె సోఖతర్।
(మేము) మైదనంటితె టియిగిమెవిసుద్ద రస విందువ్విటుంటెనే।
దక్కె తినంటి నిప్పురబరావే తేలు వుంటినివేడు కొంటెర్।
ఆ క్కిరదీర్పు వుంటివినయుంబున మద్దులప్రొద్ధమాధవా॥
ఉ॥ ఆలుకనన్నెలరా తవకేమా దగనె కనుర నవ్వునానుర్।
మయికపదేవర లగువబానిసర్ మెదబా యుశాలర్।
నలసినదానరా బగురువాతె రమృ రయు ద్దోనంగర్।
తయి వకె నేయి కోరనను నిల్చి దయ దల్చి ప్రొద్ధమాధవా॥
ఉ॥ బుహ్మ ఖనిరుకాదశ మ్నుయను ప్రత్తినయలం దుతంబింతనేతునో।
రావులలు నప్రె వనను రవ్వనందు కంబింతనేతునో।
నీవి దయం తయుం దెనియ నియ్యవులం దువులంబింతనేతునో।

[illegible]

శా॥ [illegible]

క॥ [illegible]

[illegible]

క॥ శ్రీ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

దరువు। ఆదితాళము.

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ముద్రియన్ నెక్కెందు వడుమ నెపెలవమాచందు॥
వలవునైనవి కృష్ణునకు ఘే కాంతలు చెలిచెరిగృష్ణ॥
పిలుగ రా కుబుచ్చా దీసె (శ్రీ) యుగముబాయుసత్యభామ॥
(సీ) కెలి తన యన్న నలనవిెలా దము తోనవి నయన్ను నెకునె।
జికి తి న ఖిల నేరములు చ ద్రు ముల నందుల దలంప నయన్న।
యుత్తన జీర్ణ యన్న జనులా దీన మాటలు న ప్రజకూ।
నా బాక నయు చక్రు లు అన్ను యా వకజాలమునే యా కృష్ణమాధవా॥
ద త్రా (యింత తెటి నా (దనా (సి) యుతు (ద యింత తల తో చిగజేసు కొందుర
ఇంత చలం బదేలని నా (తెను నె కెన్నెన చరణముగా దురా।
వింత యు బె స్పు రాసతుల మ్మా వచెల యింగనయా దుకొందురా
కాంతుని బాతి కోర్కెనను కె (గిలు చెప్పర (పి) నా వల్లభా॥
గంతుల మానె యునె యన్ నన తప్పులు చెప్పు టువెరటు యర్ (శ్రీ
చెంత యము దొరె నయన్ మరలా తి కె (బ్రో యగ్ర వక్షు) నయన్ నా।
చెంత మున లృతి యన్ నవచల్లని జూ ప్రలజూ దవయన్ చెపె।
యింత యున ప్రత్యు కయన్ నను చెలు యునె నందగద యన్ వల్లభా॥
ఎందుకు రా పు యింక తెకిని చెలి మరరాద ముయెంబనా దేవా।
ఎందుకు ఖునెనా క ఇం (కయెందు మరదె చెదుబె ప్రయన్।
వందవజా దనిగుణము గన్నని చెలుప్రతో నిను బెత్తెని।
మందులు నీ తి నా వలయాను మ క్షే వమానితురాన యుందుమిదె।
వల్లె గనిదు చ్చా వయను చెత్తె దనిపు నటింపు మాయ్గ మునదె।

38.

ద్రైదరా తరింపగ మలగా కినచ దయన్న యుండి।
చై దచ్చెఁదరి(శ్రు)పులుచై దచ్చెఁదరి గుంచి పాలిగాగా।
బతికెదను విన్న నా కిలి ఖరిం బది తీవి తికే నంద నందనా॥

సీ॥ బలిచేతి దానంబు బరఁగఁ గైకొన్న యట్టి నీ కృష్ణ నారావె మెండు చెప్పవయ్య।
కలరాయింగిరి వంచ్చు పేనంది తిన్నను। నీ కృష్ణ నారావె మెండు చెప్పవయ్య।
కాసరి వసిచేయుచె కొంటెదద యుపలుదిన్న। నీ కృష్ణ నారావె మెండు చెప్పవయ్య।
పరంగ(ద్రౌ)పది బలయు సుక్ర రయయువిన్న। నీ కృష్ణ నారావెమొ చెప్పవయ్య।

గీ॥ అన్ని విధముల బచ్చటఁగి యయయు ఫదున న్నుఁ। బాలనయయింపజూచిదునానయన
జూదమి వర్ణ్యెల్లనయాదు దాన। నేదునన్నేలు నీ కృష్ణ నాపాదు కావు॥

సీ॥ నాదు మాఁదపక్షి రిపంచెటి వానికి। ఘనవైన కుందెలు లగయు గునీవు।
పేరమామను కంసు మారవద్రింపిన। నే నంతన్నేంతుల నేతయింపి।
పాలియ్య బుచ్చిన పంచి విజంపిన నీవు। చెయుటిస్తే దయాయమెలగయు గంచెళ్ళు
వనలగా పరిబిద్రి వట్టిన వానికి। పరసంపుగ తి(త్రి)దెస ప్రబలగునా।

గీ॥ శ్రీ రా రావెనా ప్లు నందను మరా సలన్ని। వల విధయుంతివి మా మాఁద వంతదయ
వనిత పెద్దత్తై కొంటి పోరని వన్ను। నమ్ము తగ మేనె గాపాల నంద తనయ॥

దరువు. ఆదితాళము.

పల్లి హరి బ్రయుం ప్రమాని సుపెంచేబాల కృష్ణా।
నన్ను మీ తల్లి దేం(డు)లు మొత్రి పెరిగి నా ఠెన తల్లి మారి॥
శ్రీత్రను గమ దువు కాదు కునంగ కృష్ణ బాలకృష్ణా।
సీసత్రమెని బత్రరాలస్తై తరిగె దమెయు బాగా॥

జారత్వంబున జార బాధపడ వల్లభా [illegible]
శ్రీ తజారు [illegible] దిటి నవ్వు యునెంతటి వాడైన [illegible]
శ్రీ కృష్ణ నాగ విభు [illegible] యు [illegible]
నీ వు వసుధ [illegible] తిడి సత్ప్రాపకం॥
కా లు వసు చంటి న కొంచె [illegible]
నీ పు కా డు వసు [illegible] సత్ప్రాపకం॥
సీ॥ [illegible]
[illegible]
[illegible]
[illegible]
గీ॥ [illegible]
[illegible]
సీ॥ [illegible]
[illegible]
[illegible]
[illegible]
గీ॥ [illegible]
[illegible]
[illegible]
[illegible]

సీ॥ వెలసిన వసంతసేన జూచి మోహించు నాదేవు,

వనప్రసూన సుగంధు వెన్నదొంగ(

నగధారి ఘనుని జూచి తగ(ప్రా)ణసఖి నాదేవు.

శ్రీ దనుజారి కౌస్తుభ [illegible] ఘను(

వెంకట గిరివాసు జూచి పరమ కారుణ్య నాదేవు.

కా [illegible] సేవాదిన [illegible](

నరసు [illegible] జూచి [illegible] నాదేవు.

గుణ [illegible] కమల [illegible](

గీ॥ వారి [illegible] వారు [illegible]

ఏరి జూచు [illegible]

నరసురవరసిద్ధ ద్వారకాపురవాసా ని(

శ్రీకృష్ణ దశ [illegible] భూపాలదేవ ప్రియ॥

దరువు . ఆది తాళము —

[illegible]

[illegible]

[illegible] గదవె, [illegible] గదవె॥

[illegible]

[illegible]॥

[illegible] గదవె,

[illegible] గదవె॥

[illegible] రావయ్య, [illegible]
[illegible] రావయ్య॥

[illegible] గదవే
[illegible] గదవే॥

[illegible] రావయ్య, [illegible]
[illegible] రావయ్య॥

[illegible] గదవే,
[illegible] గదవే॥

సీ॥ [illegible] నాఫు,
[illegible] నాఫు,
[illegible] గినాఫు,
[illegible] నాఫు,
[illegible]
[illegible]॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]॥

సీ॥ [illegible]
[illegible] నాఫు,

వర్ధమానచరితంబ విద్యం ప్రచెక్కి ఘ్ను ముద్ధ విష్టు దరారెమొ రా నాంగ(
జకుకులంగా యచాయమైన యనాకెమ్మను(క (గవించె దశార వనులనయన(
గీమి న్రు మంచాలకించియుల నీ గద్భు(నను కే గవించ మయచాలన జవయు
నరనదం రాని ద్వారికాపురనవాన(వర్ణుప ద జనే (శ్రీ) మొరనుదేవపుత్ర(

మత్తేభ ము.

రారా కృష్ణా(నేనే బాలా॥ ఓ యన్న రావవే(రావు యలాదినవతియు
తవెనినదన్నే(ఓ యన్నే(నత్రిబా మా(బ్రాంతను విన్న వగా వవే॥
గీ॥ ఇ(ర తంటె త రత్నికి యాగడంబు(ఈ ను ఋ నుచెరయ్యోయ్యి(సన్నాంపృమనుచ
వసగనతాంచె ప్రనా ఈ(డు మ॰ బ దనయు(విన్మాలు విరించియైన(నెరవన్నానేవే॥

వచనము.

రా ద్ర వనజయుగా విదియా వలు యుద్ధి(నారవే(ఇ దివాకినే ఏ యన్న
తాళిక యు శ్రీ దవిగిసా వగారవే(ఈ దకితేన న్యాయ(న్యాతే(రాధవీ(ఏ రాగు
ద్వితం తమన వద్దు(నీపు ద్వ తంచెనే వతాకినా వయుర్నావే(నేను గ॰ తన్నాను(
ఓ యన్న(ర కృష్ణ నీ చెప్ప దయన్నున్నా విద రాగు శ్రీ రాగున యుర్తిర
యున్నా వాచార బచ(గో నామె యు ప్ర ఋయు గా(జా బునె(నీ నేమె మెరాడు
శ్రీ౦ దరనె యయునే లా గవనె యయునన్నవే॥ దర్శ్వ॥ ఈ వి తాళ వయు-
నానెల వయు ఋయు మా లా గువననడచెగదరి(ఓ యన్నే॥
తానె యు మయు ప్రే యదవంచితే నైవమె(ఓ యన్న॥
రా విప్ర న యువి వా యా దన రాక మెరర వన్నా(ఓ యన్నా॥
రావనె (చ) ఇకి మెయువరా రామవవన్నా॥ ఓ యన్నా॥

ద్విపద.

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

దరువు.

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సదయుల నెదబాపి యుదితమగుచు ఖిహింతామె మార్గిద్ర్యై వము॥—

వి ఖరద్ర౹ విన్న్ర రామ పద్య॥

శా॥ తనితక్ర్య ష్క్ర నమెడ నా శ వదవితి ఫ్రడు౹

వారి చా స్త్రం డు నను చా ఢ వ్రైనెని

మా శ ఖనెని ద్విఖి వ్రచ్ర్య నమాత్ర ఖరపి౹

మా నిసంప్రది ~~ఖా~~ తియగయూ వనితతదతేసు॥

దర్శ్ర౹ ఖెపె తాళవు—

ఖనల స్త్రా నావు నంటి వగడు౹ మగమా ద్వై తెయిన్నె మిప్ర్రాయుక్

వు ఉర్శ్రి౹ ఇ్ర ఖను వి చెవియ॥

~~ఖా~~ దాం వతెర వంచవుని౹ దశంన తల్పుంబు౹ ~~ఖా~~ దిరిఖ్ష వనవులకే

వతెవ్రియమా౹ త్రద్ర డ వెదవెకి మాశఖవే యుం౹ ద్రి౹ ద్ర౹ గియూవెం

డవికి దితైత్స్రిర వర్శ్రి౹ ఉలచిఖశయారతాలవులలారనె ఖలారద్ర

లనత్రిఘా మయు ల్లని దఖ౹ చరమ్మన న్ర్య౹ లఖ్రు తలరమా౹ నంనా ద్రెవ్వ

లార౹ నిచన్రక్రప్యక్రిర్యణవుపె యనామెను౹ రాక్ర్ష ప్రిక్ర శక్ర ప్ర్రి

క్రిష్ర్య యూత్రి వారయప్రి౹ మాదవి౹ వాతక్రై శ్రాయు చారవు ఖగెయుంబన

తన్ర్రితి శమా (త్ర) మవు॥ వి ఖయక్ర౹ మాద వి౹ ~~ఖా~~ చెంగనామెంటాతలిది

నాయ౹ ~~ఖా~~ పక్రిరె లదుతుచన్న నాయ౹ ఖ గ౹ దుతల్లనిగా నికెగంధ్రామేము

దమెవాద వి॥

శా॥ పతిమా౹ దచంతాదిపతిఘా వత వయుంపి౹

సవి ఖయంతపాదయాపెచెందుయంధ్ర౹

గావ స్త్రీలింగమైన నామములందు.

ఉనవిభత్ర్యాణాంతశ్రీకేలవములు,

అవాది శబ్దవర్ణమైదాన బాధకంగ,

మహిదానసైతెంచె మారుతంబు,

అపడిపికిళ్ళదగానంటి వ్రావింటి

తాళి వస్త్రైబ వృత్త జీవజీరు॥

గీ॥ శ్రీ నమయాల మనెవనటిప్రైనెవటి,

దాఁను తంరిడినక్రైవడీబయునానలదరణాలరి,

రుపఁదీపిమెఱ్ఱైనగడగడవణాఁకనాగె,

ఇందుకేసుందుగంధమె ~~[illegible]~~ దవంసు॥

దర్వి. శ్రీదితాళము.

గంధము నందము, చీయు వచ్చువారా, ఎవరుజూచిననందము॥ నందరదన(ద)వచ్చు ముందుగనె, నెరియుల్లి, బందనలులిది నగ్రీని పేంది యుంఘనవచ్చు, ఇవ్వుదెందుకెయూ గంధము॥

ముర్చ్యము.

మాధవి, చీయు వచ్చు, నన్ను యమిని నారమ్మా, సతీ శ్రీకృష్ణమూర్తి. వచ్చినారు, నీకోత్రైనాడ్చు యమ్మెనది, మాయమాటదవే, మాధవి, ఎవరు శ్రీరామునవచ్చినారి, వేదు తానె వచ్చినారి, చీయు క్రై, నెన్నె నమా టయదుగు తానం చెప్పుతావతె, — దర్వి॥

ముప్పుమెుందుకురానవనెనే, (ఇంతమునసన్నిరమయెనమునా) వాచ్చైతె —

చిత్రజుం బాలికి తత్తరపడి వేసు(డె త్రుంపితె రత్రికించుకనా(డేయున్న
చిత్రజుకు శ్రీకి వలసిచయు(డియు రావెన్.(ఖచె విసంప(చెలకుచె సుకమా(డుఅను
తరుణి కోవిన వంపు(దనరగద్ర్యారావ(పురయ(నవెలసి నవరకెనవచిన్నౌయు
సీ॥ మగువ దన్నా నందు నగవెలయురకె(కా(ని యిచ్చె వ్రెవరం ఋకం ద్రి(
కా(ని యిచ్చిన తీవితెనం పుచనుచెలన((నాటి యింతా గర్వాన విన
నా మది బ్రతిమి ఆనగు మమద్దుకెఱ్ఱ్యా బి(గనమూనన్నియు వేరాజవదన(
రసమూనని తనమాత రలనంచవి (గ(తలకె క్షు కరిరకం చక్రజనక(
గీ॥ విత మరవి మాట లాడ దవెమ చెవియు(నేమ నంపు మను మున్నె ద్రున్నపర(
ఇంత కాత్రి స్వరాలవె యింతి నీవు(నలరె నీవంటి సరసు ముదవుల నాథు

దర్వ్ర్

విభుయవేళ(నెన్నెర్రె దలనన్నారి బావ మాటలకి(
విభుయ ప్రద్యులఖాన్ను ఆనాదికిరావె(గాని నా యదవెరా దక్షిణవించిలి
పరిగించు నరో రా॥

నేరమేమి చెప్పవె యింత విచారమేల దప్పవె(తారావరానన నీ తలిరా
కుమ్మె నా మనసారమంపై చెయ్యి చేరమన్న(చా॥ యి॥ రూ॥
ఎన్నెన్ని నావొరా(నిన్నెర్ర్రఖా కన్నెర తప్పు(నిబిచరా(నన్ను లెక్కలు
జేసి రెబిసించవలె నిలననున్న తాంగ నీ నరనామది లాసెను॥ గాని॥
రా లయిరా(నిచ్చె వ్రెవెవెన్ను(బి(త్రి వినయ ద్రియగ్గాడె(నయి కెవెలి
మ ద్రుణ్ణు మంచం నరు గాను(వలరా తయు నాచారికో నమునాదుతా((దృశ్
వంద వెలయిస్తే మరి వ దకిం తిలుకిందురా విని యేమిరా(అంద

రెండవ మనస్సు మెలమి బాగ్ద్రించకొ। మాందిల నా తాన్లవెందేయుందు గానేగ్గ్
వెఁనా వలుకుచం (శ్రీ)కర్తె దలవనా దువ వరా రవలు యుగ్రదించవనా।
కోవలవెలవనా రయుసుగా పృసుతింప్రబనైవియుర్త దగ్గ్।
ఆ వలలఁజిమ్మ భర్తృతెకొ. తల్లులు పూ మణామలు పోరనా।
పెూలందియుంకమ్మ బకలలి.యులు వలు గుందుగ శ్రీ నాథయిత్యి॥
కఁవగహరిన స్సుగాదని-నిగవవయు యంపె క్పెయి కి వెంకెన్న నిమ్నెగ్।
తగన స్సుగ్రెసుతాన్ తాన్। తగుల టుంబ్రైనదాకి దగ్గిరకెవుడుగ॥.

దర్వు. ఆదితాళము -

నన్నుతాంగి చెలిమిన యుపుటిచెదని. నన్నె మెప్పు లాదు నందునా॥ కృష్ణ॥
చెన్నవమె నత్త నంటెనమా నికి లిస్సంగ నత్తిం తరా॥ కృష్ణ॥
ఆయుందురదనతో నూదుటిచెదని। శ్రీక్రి మమప్పు వందునా॥.
తా లు కకదిగ సుద్దక్రిం చెవానికి తరగ యుగ్గి మెం. తరా॥ కృష్ణ॥
వంకజాక్షి తో టపాటింపెదాని। తా వలుక్లైనబి దుదునా।
కొం కెర్లైనపాయు తా స్సుకెక్కుసు వ్యూ యి రయి దమెం తా॥ కృష్ణ॥
నీలవేణి తో నరుసూ దుటిచెదని। నీలమదుసుసూజు తప్త్రనా।
పాలపైఁలి తో నవవకంచె వానికి నీలవదు సుమెం తేరా॥ కృష్ణ॥
యప్పుడి ద్రంయు యన స్సుస్సృపునిచ్పదు। ఇరకనె మిసె తనే।
చెన్న దాంగి తన్న వెరవకతరికదా చెన్న దసు గమెలరా॥ కృష్ణ॥.

ద్విపద.

ఏమరా గోపాలమెుమరాకొరి। ఏమరానె నెన్నుమెయునా మున్సు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible] [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ [illegible] ॥

ఉ. [illegible]

[illegible]

సీ॥ శ్రీ [illegible]

[illegible]

[illegible]

[illegible]

గీ॥ శ్రీ [illegible]

[illegible]

ఉ. [illegible] ॥ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥

ఉ. [illegible]

[illegible] ॥ శ్రీ [illegible] ॥ [illegible]

[illegible] ॥ [illegible]

శ్రీ [illegible]

సతి మహానసంకీర్తనయుం వెడలి దారుణరాజు బట్టి యెంగరాజయుదై(
సలయసగనె ల్లదిక్కు లను గమ్మను కత్తు లనంగరాజ్యమ్ము(
[illegible] గ్ర కెతవెనిగతిం జె గవుల్లె కొన్నెనా యన వించె దేవుండు॥
[illegible] వరకన్న లీలాగు నచిత్ర ము లుఱుక్కుం దమెల్లనం డిరవన్న॥
[illegible] యుకన్న [illegible] దయిత్రనరేం(త్రు) నమా తాము · దేవ నిక్రాంగా రయుగనున్నదన్న॥
[illegible] ప్రరయు వీటి నెంప్పదు(కప్పు మీరుట చు ప్రభు బంఘురానకప్పురంప్ప(
కలప్ప లోయున మందారకోరకాల్ప(తారకారకు లంబరప్ప నినె రెనె॥
[illegible] కన్న మాధవి(తూరుల్పు దిక్కు దిమమా గనినె మసు నాను న్నది·
చూచి నావతి [illegible] కన్నె [illegible] నెము(గుమము లాగు నన్న దాని చెప్పదనినమన్న॥
కలు కలకలకు మెు ముదిముప(గ(నలరు చకోరకల వనములు నాలానాలముల్ల(
నెల వవచనన్నెన్ని యున(తాని దిక్కునదర్శకాంతి తారకంబమొల్లు॥

వచనము॥ (గద్యము॥

[illegible] కన్న(పాంథజనవనదవానం గను నుధాకరుండు తాని దిక్కునమోద
నత్రకాకు ష కిరణములాగు న కను పించనది([illegible] చెప్పదనినవచన్న॥
సీ॥ యా లనంగ్రత నాతురు [illegible] రాక విరహనియదుగు లకీ జీనత్ని యదు ననంగ(
(శ్రీ) నకాంచదరనిగల్లి కరించ నపూర్ణి దిక్కుంత నెమ్మో మదయుక నంగ(
తాని నె లనా ల్పుకీ కాంత వి దీయుం(డు) నిర్మించనమగరాలమై దయునగ(
కాదన ను గానలడ్రంచు కడపం గివాహిన(ధరుని యూరుల్పు వెంచునరమునగ(
గీ॥ తారల్ల దిక్కునవింది వకాల చెనంత(లోనకాల జెల్లి నన లయూంబిధర్మిపోవి(
విష్ణుపదము నా పించపదే(గ్రనెత్తు(కప్పురప్పు దివ్వెయనసుధాకరుడుమొదెను॥

52

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీ సమాప్తము.

[illegible]

Transcribed from a ms of M.R.Ry. Vajjala Chinna Sitha rama Swami Sastry Garu of Vizianagaram in the year 1919-1920

[illegible]
5.7.19

ఆ ప్రకారం దండకము

శ్రీ పన్నగాద్రీశ శక్తీ సద్భక్తి యుక్తీ ఘనానంద యుక్తీ దురాత్ము [illegible]

[illegible]

[illegible]

వజ్రింత బింబింబయున్ చిత్రాసనంబునా మందరాసనంబుతో సప్రదానం
దవరాసినప్పాంగి కౌశిప్రతంరంబులో పంచలక్షతాల్ప్రకంపైన
యూర్చటలో తంబులన్ సూర్యచంద్రాది శక్తిగ్రహంబుల్ యుడుల్
దేవదైత్యదనుజుల్ యక్షగంధర్వుల్ సిద్ధసాధ్యుల్ కిన్నరుల్
ఖేచరులున్ భూచరుల్ శ్రీపతి దత్తుల్ చంద్రాదిదిక్పాలకుల్ సప్త
సింధుల్ నదుల్ పారదుల్ పర్వతంబుల్ వనంబుల్ లతావృక్షపుంజంబు
లున్ పూబాదుల్ సర్వవిద్యాధరశ్రేణి యూ తన్నగంబుల్ పన్నగంబుల్ నక్షత్రం
బుల్ నాయుతాతయున్ అశ్వత్థసంపుటంబులున్ గోగణంబుల్
ఖరంబుల్ జలాంశువుల్ ఉరగాదులున్ పుత్రపౌత్ర గృహారామారయుల్
సుగంధాది సర్వంధ దుర్గంధ వస్త్రజంబుల్ ద్రవ్యంబులు పృథ్వీ సర్వసా
ధ్యంబులున్ సర్వధాన్యంబులున్ సర్వరత్నంబులున్ సర్వలోకంబులున్
మంత్రసంబుల్ తపంబుల్ మహాదివ్యవేదంబుల్ తీర్థంబాదిగంగ
ల్లు యూ వస్తువుల్ కానిదేదిసూత్రవేతాళపంక్తుల్ మహిమలు పర
రంబు [illegible] వృత్తాంతనాదంబు [illegible] దబ్బాండంబు
లున్ పైపైగా వింతునంచున్ తత్సహింబయున్ తత్సమాంబుధి [illegible]
నీవంతరంగంబున నిల్పి సంసారసముద్రసనాతనై [illegible]
సాధాయ చేదిశపు రుచిత్రయంబున్ సృజింపంగనాయుష్యదర్శనభద్రం
జేసినాస్త్రాంగదండ త్రిజామంబులున్ పెట్టగా వించి కిత్తింబయున్ త్రిం
జేయుట జేసి మారంబున నిల్పి యూంతరిక్షంబుత త్వన్నద్వానంబు మున్
బిల్పిమనన్న బయున్ ఇవ్వి [illegible] గ్రామ్యలే వానసంబులనానసంబులున్

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యున్ హేమకలశ ఝర్ఝరీ ఝల్లరీ ఝంఝరీ రంజిత వీణాది నాదంబులును
[illegible] తప్పెటంబుల [illegible] దంగాది వాద్య ధ్వనుల [illegible]
[illegible] [illegible] బంధురంబుగ [illegible]
యున్ [illegible] గంధ పుష్ప [illegible] దీపంబులును [illegible]
[illegible] ంబులును [illegible] తాళ [illegible]
[illegible] గంధపుష్ప
[illegible] [illegible]
[illegible] ంబులున్ [illegible]
[illegible] ంబులున్ ధూప దీపాదులు [illegible] తాంబూల [illegible] నియుండెన్
[illegible] ంబులున్ [illegible] ంబులును [illegible]
బుయుం [illegible] సంగీత నాట్య [illegible] గరంబుల [illegible]
[illegible] ంబులును [illegible]
[illegible] ంబులును [illegible]
[illegible] ంబులున్ [illegible] ంబులున్ [illegible]
[illegible] ంబుల [illegible] దనంబుల [illegible]
[illegible] ంబులుం [illegible]
[illegible] ంబులున్ [illegible]
[illegible] ంబుల [illegible] ంబుల [illegible]
[illegible] ంబులున్ [illegible]
[illegible] దినానా [illegible] ంబుల [illegible]

తంతే యవాం ఖాదినా నాత్ర సవం బాయుట బారుశ్రీ గంధ కస్తూరి కర్పూర
నిం దూరవం కంబుల్ స్వైత పేతాష్టతల్ ద్రూపదీకంబులున్ మోకపాపల్
పరాజకైతా త్పరశీలం బుతో దెబ్బ తత్రన్నదా సంబునం దుంబినిర్
సపర్ణం బయాటి మెట్టున్ సాంద్ర కాలం బు నెద పిప్పునంత ప్రయాణం
బున్నె యాతవత్రంబులున్ అలవట్టంబులున్ నిశాటైంబులున్ చామరం
బుల్ ధ్వజంబుల్ జనుల్ కొందరుం బట్టగా శ్రుత దూతాదియా
వీరపేషుల్ ప్రయత్నం కారుణై వీరగంధంబులున్ యాసకాను భవ్యాగంతుల్
మరింజె ప్పు చేతుల్ మదిన్ వేడబెత్తుల్ తంత్రం ద్రిప్పు చన్నా త్రియుం నార
వంల్ జోయు గా వారకాంతల్ వినోదంబు గానా బ్రియుల్ నాడగా గాయ
కుల్ పొచ్చివిరిత్ నాపత్ర బంధంబుల్ పాడగా సర్వయత్రంగనల్ మా
త్రీపుల్ జెల్లుచున్ పేటలుం బాడుచుం పుష్పముల్ జల్లుచున్ నందదుల్
జయతా సర్వవాద్య ద్వనుల్ దిక్కుయున్ బర్వగా భుప్పత్రీ గంధకస్తూరి
కర్పూర ధూపాదిసద్వాసనల్ ధాత్రి పూర్ణిల్లగా దివ్యసంప్రీతితో బ్రాహ్మ
ణు సాధారు నీదివ్యధాపం బువల్ పిలిచి పెద్దుప్పుటిల్లి దిక్కుసేన్న సయుం దూబ
మా శాస్త్రైశిదె ప్రమాయుంచు దండంబులుంచె ప్రత్రిం బయున్ నీకు సంతో
షిం గాను హాసివంబుల్ త్రిదశంబుల్ తాగన్ వేసపుల్ వెం క్ర టుం బుల్ బెవెంబుర్
శిరస్సైర మయుల్ జైసి పుర్ణం బయు నెల్లల్ కాలం బు నిరిత గి ష్ణాపుష్పార
బు నన్ పాతరల్ జెపకజ్ఞ ప్తిన్నిజ కొత్త లైన ప్తిపయూవూ నక్షత్ర ప్రకిన్
స్తోటు కంబంచు పాద్రిం ప్రాటించంగ గల్లంబి యుం దుస్సద్బి తెల్లరేల్
మరాపం బు వర్ణ సాష్టపముత్రం బులున్ సూర్య నక్షేపవెల్లద్రం డతం డంబు

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]

Transcribed in 1918–19 from a ms. of MRRy V. China Sitaramasastri of Vizianagaram

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

అవస్థ యజ్జేరి పాటుపెరు సే~~యా~~చు నయ్యంబున నంటి నంటి పా ।

అవస్థ   సస్యదేది బలు లరాండ్ల చెత్తి వనిమజూడ నా ।

అవస్థతో తన్న యలంచు నిను నాదుదు దెంటెవ నాగ్రాఁ బాయకన్

శ్రీం తిను కర్తృ తద్వారా మతై వరనవజేరి   బలు లాఁడు యన్ ।

శ్రీం తనిలా దనర్గము లనా డుబులా దుతుకేతి ప్రబ్రనా ।

బింతిను బారి పృబ్రనదిప తెన్రిదలా న్నదిబత్తుదే   సహా ।

రంతిను జా బలుబం దనని యంతె విశేషు నాగ్రాఁ బాయకన్ ॥

తెరవు లు యలు ష్ణ్రైనదిన ల యవ్రిపాయు కునె న్నజుస్థ్రయన్ ।

పెరుగు లునె తితెని యలుత్రి తి ని గ్రా లదలంబన ప్లు దున్ ।

దురు తులు గను ష్ణక్రిం దులను దా టు లునర్యుయు నెరంను గ్నను ।

స్వ్ర రతు గద్రారి నం ల సిరితె న్నబు లు తియ్రెవె నాగ్రాఁ బాయకన్ ॥

బ్రారై వరా నవ తూలతున పానృనటెరి యనెనె నద్రాబే ।

పార్రి విహే నస్త్రై వదిని పా లతు దాలదవబ వృష్టింబిలతే ।

త్రాల్యేద్రి రంధ్ర రుం దవయుదా లైనిపద్ర్సుదేయు సుంచతే ।

త్రార్యేతు గా నునేబబతాం తాం దరనెం దిరి నాగ్రాఁ బాయకన్ ॥

పా లలు నవెస్ల యం గుదిది బాను లలుబత్తి నగ్రిప్రి నత్తి యన్ ।

ఖగ్రిత నప్రితం బుగ హెూ శాదను దల్పిగ నాతెు దులుగ్రినన్ ।

శాలను గట్టు శాతమున శాయు దువద్రు లద్రైరి వృత్తుతూలే ।

గూలగద స్త్రీ శాత తు లజ్ఞాద వితుర్కి గద్రైసె వేందునన్ ।

పాయుం దునశాం దుద్రైవ లలని పట్లు దురం దలఅం నాఁ బాయకన్ ॥ ౧౦౪

4

ఛ గ ఛం స మం ఖు లున్ ఏ గ సి ఛా న ఛ ఖుం త యం గ ప్రి సు ల్లు లిన్

పె గ తె గ ర ల గా న ఱ గు దెం చ ప్ర లం బం (డు బా య స ల్లు (గా

జి గ జి గ నెల టి ర త్న వయు నా జి వు బా లుం డు సు వా ని గు ప్రై రా

ని గ ని గ ద్రే హ రాం. త గ ల న ర జ లి చ న గా ప బా ల కీ

గా స త వ్వాం ద వ స్త వయు లు గా త వు మాం యు ల తా డ (నాం చు త

ప్రా స వు జే రి దా (చె న టి తం ద ర నెం. ద క నీ ళు న త్ను డా

గా స త వ్వాం ద వ త్న వు లు గా వ వు వే చు సు త ల్లి సు న్న య

బ్రా స పె జీ ం గి (ప్ర న్న యు వ వా న వయు నెం దె సు గా ల బా ల కీ

కే ళి వి భ్రా న కా ళి యు ని (రా ర ప్ర భాం ణు లు కా స్వ వ ద్ద లిన్

తా ళ గ ఓ న్ న ఓం ప (గ సు తా త దా సు వ రిం ప వే క నా

కా ళి (ప్ర స న్న జి న జ న వ ల్లు (డు) మా న సు బ్రా వు వు న్న (యు

త్రా ళి యు ప్పై ని స త్తు రు ణా. గ ల్లు (గ జై పి న గా ల బా ల కీ

కా ళి యు తో మ లు నె వె త ల (గ్రా లు చు ని న్న మ జై ర వె గ మా

కా ళి యు వు వు వు (గా ర్తు వు ని క న్ను గ త వయు గు ర్తై న ల్లు (రాం

బా వి ని వ (స్త్ర వయు లె నె స (గి యా ప ద ర (క్షే (గా జై పి న ల్లు గా

పా లు (ద వు వు (గ్రా వు వు ని వ ల్లు టి విం టి లు గా ప బా ల కీ

పి న్న త నా న వే శి క డు పె ద్ద లు గా డు క బె సి నా రు. యా (

వ న్నె లు ద ప్పై నే (భ పి త వ ర్ణ క్రా రాం బు ధి వ్రా ర్ణ చం (ద్రు వి

ప్రో న్న త కా రి వ వు లు సు ద్దా ర్ని క బు ద్ధి న జై సి వె గ వ

క న్ని యు లుం ద ప స్త్రా వ సు గ ల్లు (గ జై పి న గా ల బా ల కీ (రాం

దావనసంజయుండు తన ద్వారక నేనె [illegible] చన్
గోపుల గోపనందనుల గోపతనూజుల [illegible] తెరా
దైవము నైవ రాజితము దాప్తసఖుండై [illegible] పుష్పమ
ద్రావత [illegible] గెదవు . ధర్మసుతాకర గోపబాలకా 21

అంకుని తటింబునగ్గి జలమంటాడి నచేతులచ్చొలన్నదే
నమయము నంచుమెంచు [illegible] నుచుచ చిత్రగ [illegible]
రవుణాయు [illegible] గన రాజనివ్వ నను లారయారవి
చమకనెలుటింగి [illegible] భయముటింటిని గోపబాలకా

నిను నానవా నిరాలింపుటు వెందువు నంబుల [illegible] స్తుతించి న
ద్విన యుజ విద్యె యవాక్యముల వినుల విందుగ [illegible] తా
వ్విన సుమనైయుంగ యున్నగాను గానుత గానె సంగినప్పుడున్
వనము [illegible] సంతసించెదవు . శ్రీరమానాదర గోపబాలకా

హోరవి [illegible] చిత్రమున నూభవంత గానుకలావిశేషమున్
వేరమ [illegible] గానాలు పైన [illegible] పదేహే
సరసిజనేత్ర [illegible]
[illegible] గోపుల [illegible] గోపబాలకా

[illegible] పురారు నందనుండు [illegible]
[illegible]
[illegible]
[illegible] గోపబాలకా 25

యమునాతటీనికాంతమున నవద్రుమ తతిలలితంబై యెసఁగున్
క్రమమున బూని తేంతి వద్రగానము చే నుగ్రవృత్తి జాతముల్
యమలమునకు గాంచి కిన్నెరులెన్నఁగ యూఁకెదెంపు పుయుంచేనే
వతలద శాస్త్రవి మహిమ గన్గొను నన్న సాగరబాలకేళి
సరసులు పొంగి శ్రీ పుట్టు యుసుచందమై సొందుయు పెను తత్రుసు
స్త్రీ తము గనక్తి ముల గలిగి చిన్న ప్రకాశములు తాఁదనం దేనం
తలరగుద్రా పుటల్ తరచెనా పుత్త్రో పుయుదొంత గాదర్పి
మురశిరంబు వెనులపు మెమానయాపక సాగరబాలకేళి
కేరము యుగ్ బిరంబు యునుకే కొలుకు ప్రాలుమావురంబు యుగ్
పారికలంబ తార్క్ష బకనాశవధాది విశాంగర్భాందవలల్
హారివి తార్క్షుద కైణులకో యని యపార్యను దేవతాన్వి
సురుచిరకీతుకంబులసు సాకరు యుసుందరి సాగరబాలకేళి
శ్రీవలనీల్లకోరికయు బందము ద్రొ కర్ణ కృపోన వదుద్రు గ్రై
శ్రొన నయత్తిదైత్య కుయు లారము శింద్రమనాని సారస్వం
దావనవిధి సుండె పలదాయువి యౌన నవరత్న కేళితం ర్ధ్ర
యువి యుగారదు మేను తనుబట్టు కయుండిన సాగరబాలకేళి
మాని తమే మునులకే నాను యుదం దరవుద్ర వతారకంబు లక్
బూసు కమక్ష రుత్తిమయు నప్రస్తారంబు లరక్షయాతమా
మేను తనం గృశంకవినిబినుల విందుగ సాగరనందరి
మానిని బ్రాందముల్ గలిసి మగ్నతనొందె సాగరబాలకేళి (30)

ఘుర శరవంబున స్నవడు మోహి తన్నై యుంగాని పనాలసల్(
జిరుపుచు వన్నియాపనుబుప్పె బుశివన్ని తనచుక్తిరవుల్(
సరఘువనాథనాచనవు సయ్యన తాడులబెట్టి చెప్పవేన్(
వరలబచ యుంబుతాన్ విడచి వాంధ్యనుండి రనాలపాలర్(
విరవాను చేత నాటి వలు ప్పె గులచునుం డివమనెవినాదన్నె(
స్త్రీరవం తిదప్పిస్థారతయు విత్తవయు నిశ్చుచునె స్త్రీవలు త్తమ్మై(
వారిద రిచేరల దావునుచు యుంబుజన్నె (తు) బుబ్బుక్షా(నితాల్(
సరషిజనె (త్త) దైత్త వులసంహార గాలవనాలపాలర్(
వారదరిచె రన్నె(తన తులందయు కద్ది రవుంతలంబుయల్(
విరుబతాల్ షిరతారవలుబు షిడనిద వల్లు బునాగుబాద(త(
దురుకంచవశాత తిన్నదబకొ(సుల జారాగ్నె నివన్నుబల్(
శరలవ్వబు దిరనిస్సుగనిగాన్ని రపెన్నిద్రి నాలపాలర్((
వనితబుగాంచవిరారపు కసు పచ్చి పెన్సియులమునాదు పొందుబుల్(
పనువ్వాబుజారస త్తయనువావుబునింతవు గవివుయుంచుబుల్(
వివినసప్తే జారూవ వలబుషె చెడునందలవన్ను పాందుతాల్(
యువివివ్వగాలనిసాందరుల యూడచునాటబవిగాలపాలర్(
పన్ను నవ్నెక యయున్న లవ జీవాబు గనర్ధ మునస్పాకునున్న త(
స్వస్త్రి వనేక యయున్న కదువాంద్యవర(త) బుగద్దియున్నతా(
నస్వనర్తి నావల్లమ్సునియుశ్రీనయుదిజ బున్సెయునాయు(దున(
చిన్నల వత్తుజాలదని చెప్పదమారికి గాలపాలరే.

౪.

తరుణులు నందయుక్ సుధన తాపములెం దుడు కృష్ణమాయయుం
మరుఁడూనరించె ఖూపు బ్బరూనము జూనెను పయుగ్ములన్
తెరమబ్బరంబు నిల్పు బిగిదేరఁ గకెఁగి మ మెర్క్యు యన్నయూఁ
రాతిమ ముద్రా బిమ్బాకృతికె నల్లు డునే నెదిగా గానవనాలకే
రాతి నటి గానవై నన తులందలు గూడు కల్పానృత్య తెంణుఁగే
స్థిరతర రూపగాంబి కడు దీన తనెం దిబతాం త్రాపారముల్
యరుదు గరా స్వభావములు యందు లజ్జూ డఁ గజ్జన నమ్మొదన్
తిరమంక నా డనా గి ణాశ్ దృశ్య గుణాకర గార్యబాలకే
కేతకి మా తులుంగ నటి కేంశు కాశాకే కదంబ బింబకే
స్నాత కశ్రీ యూశబిల్వ నవమాధవి తాలతమాలనాగధృ
ల్లాత కపిత్థ కాంచన పలాశ కుటంటు కకోవి దారఁ శ్రీ
చూత లవంగ జంబు వప్రదు వెలు ల్లయ వేష్ట కశీఫ మల్లికే
కేతుక కేంద రాశ్వన బిల్వర దాడిమ హోన్నలారమా
ప్రేత లపాసి యుచన్ తుఁడుం బొమ్మి తెరెఁ గె బొమ్మ గరాదుమా
చేతులు బాకె నె యెడె లయ దిజె వృషమత్రి రిగార్వ బాలకే

~~మాతరతమార్గ~~

రాతి త తిమ్మి ప్ర బ్బల్లకమ్మగ నకుల రము శం దు లాఁ రస్యే
సురము గచం ద్రి కాత్ర యుమ్మ శార్ది తపక్రీ సులంబులారమా
సరసిజ నేత్ర మారుగల చు డులజ్జ దరి భుం చుం గార్పి కే
సరసిజనే త్ర యుకె బలుకనాని కిలు ప్రు డుశార్వ బాలకే

వనములు క్రొక్కొ క్కొక్కొయన పాంచజన్యంతయు(ద్రి) వృంతంపు బంగ(
వన జీవన వావాదములు వెన్నెలగ కస్తూరుం డంయు వృషణ్(
వనముల గోపి కీర్తియున ద్రుడ యుంచు సువెంటు బట్టుగ(
చకుపైన గోపి విచ్చండ ఇటు(వు) సక్కు తుడయెన్ను గోప బాలక॥
కారి యాయు(పి) వన్నె పెన్నెలయు వనంబు జ్జెన్నె(తు) లుచుట్టు సుత్రీ(యు
బ్రొంతము గక్కొంగవిం బెంచు బతువ్ తనువందు వరా పట్టెసి సు(
స్త్రీ రవుంగ శ్రీశ దశంబలయున దివ్యత శశి మదిదె జలిస్థం(
దరముగ నెంచ దిన్న విద్యంబులనంద లెక్కుంద జ్ఞాన రతుల్(
జెరితి వనమా విరారవయుల సఖిపుచు సంతతి విగోప బాలక॥ 4
రక్షగ (ప్రే)తలంగవసి యారత్నల నాద్యులకేశ(స్తో) వులకు(
దరయుత వప్ర జాతము లంచు నఖ్రేత లూటవేలవా
తెరలనరాటి కట్టెజెని దేరగ వెన్నుల వీడె మంటు(యు॥
ల్లురునికద్ధా(ప)సంగములు పన్న లెజేసిన గోపబాలక॥
కన్ను లుపెహాది చన్నునవనంత మొచెక్కు లుమును కస్తూరిలము(
మన్నగ సంచున లుకుమాకుముల యెమ్మ వక్షయు స్తనముల్(
(శ్రీ) వన్న విద్యుల్లినది గూడ (తి)యంబునను ద్రవ్యబాడు చరణ(
వన్నెగమారుక్తిరలను బాయకజేసి గోపబాలక॥ 5
చరతమనంగతం(త్ర) విద్యావము రాగముతో శమందు లోన్(
ఇరువది యేడుసంయుతులు దీపకే(పి) నాలు ద్వాదశంబులన్(
శిరవుగ శంబ యూర్ధ్వ నానుల జెప్పిన దేవత్రయంబు దప్పనే(

పరమపదేశనామ్యములు సప్తతి త ప్పుడు గాని పలుకరే||
శివపురత్రయముండెడి ఈశు శిరజాన్ (తు)ల మానస స్తుతుడే(
వాచకవేదము నాదములు వర్ణన గీతవస్తు(స్త్ర) పద్ధతులే(
రాచవిశేష దమార్గము రాజియు చుంటివి గాని పలుకరే||
శోభమంటే సదర్శనుడు చక్రవిధంబున నుండ గాంచితే(
తారవిముక్తి కిందలుచే సత్యయుగారంభ యుప్పతిల్లగా||
రాణీనతిం చెద్దె వమనిబయ్యు చునా లికి దీచు నల్లుగా(
లాభమంబిః పితామ్హిన చరాచమైన సంగిన గాని పలుకరే||
ధ్వనదుడు గాఢ్యు కిం తరుడు దండము గండగంగు తంబయాదుల
దనమైన తగు స్వర్గంబు తరబార గల్గె గాని పోగాన ద్రావ(
ప్పుంనను తేటబట్టుయా నవరత్న ఉత్తికెండి బవిద్వేష నంగన(
(త్రు)నిదెర యిస్తి నారరి పుదాశ్రులనాక నగాని పలుకరా||
దనుజుల మూర్తి లోన దక్షిణుడై తల్లిరుజయావృత్త సురుండు (శ్రీ)(
స్వనవరు దెంచి నాలకెవని నాయకుడు దయయు సంబరంబవే(
వినంయ్య వి పూర్ణమై త్వ దినినేడ దలంచి బరాత్రు నరముల(
ననుజె వి గప్పుడు తనకె నంపె దుర్గా నుయు గాని పలుకరే||
శిరము మేళ్యై ము లక్షి(త్రి)మానాయుయు శిరవిర్దీయనే(
జాగ్ర తనె దిష్టియా నవరత్న నవరత్న ఖిని దా. కిమురంబానద్రావ(
స్వరిద్ద జా బలంపె తియుగ వ్రాజి గంబును కైత్రీ నాస్త్రమా(
శిరజనే(త్రు)నివచిం యనె నృదనె ద్వారం గాని పలుకరే||

శ్రీరుండు కంసభూవిభుండు కృష్ణుడై బలరామకృష్ణులన్(
తేరుల తోడ బుద్ధిశాలిత భయులై యలరారు నట్టి యా(
శ్రీరమణి యింపైన తండ్రి నంకేరుచు వచ్చు సుమిత్ర దేవత(
తల్లి రాజులనాడు మది సుందరంబున యశోద గోపబాలకో(
రజకుని జంపి చేలములు రక్తము గాధరియించి యలంకృతు(
ప్రజలు మెచ్చ దండెమెంచ పురమార్గములన్ విహారించినాడు(
సుజనులు ముద్దుగాంచ మది బాల్యము నుండి యినే న్రసింహరో(
భుజగపనాదశ్రీమదీశ్వర మహిపాలక గోపబాలకో(
వక్రదానవచంద్రనివసంతుననే శ్రీమయు వర్తమానన(
ముక్కరాత్రి తనమనుల మెచ్చ దయ్యరమునివిశేషంగి(
శ్రీకృష్ణ నారాయణ మమతకై చెల్లపదిలనిటారసుందరీ(
బక్కి యెహా సముదాయ దెలుపు దవ్వివిరి గోపబాలకో(
మామిహి సతి శ్రీరాధ కూడుమిం పురసంబునసుండియా సుధా(
రాముడు వక్రిచే కుసుమ. దారు మనుకేల్లా నికరర్తమందుము(
శ్రీ వతము నారాయణ వినుదాస్యమునచ్చినవా నివేద యశోద(
కావత మనుల బసంగిస్తిరిగ ల్లుగణమైన గోప బాలకో(
కృప మమము కిట్టి తంజి డానెడి కంటుజ రుద్రుమన్నే దిరింబుగారి(తా(
క్షేమసుమనె మిరంగి గారు గమనగ (తా) నికిన్ మదియుంపమునారాచే(
బలరమయు లోనమానినయు బట్టిన ధింబజగ (తా) సిద్ధినై(
రమాజున నటుమ్ము నంపిభ్రమి రాజీయుం వసంతమై గోపబాలకో(

ఆ యుత్త గుణం సఘ్మా విష్ణు(భు· వె లగ తుంటి నె ఆయు(గంగ వెత్తతనే(
చె (యం ల బిడ్డల ని పుర్ర దుల బన్ని వెం తారు ని వృష్ణు యాత్రికే(
ఇ ల బ క సా ల్ప నె ప్పుడి ని నే యు విధా య తలంచె తన్న తికే(
దె వి యం ని వా విబాలె వనా ధ్ర ర గు వా కెర గోపబాలకే —
గ రం ఘ డి దీ ర్ఘ వృ పచ్చ యు ను · క్ష్మ నం బత్తి విదా న కెంపి · భూ(
సు రు ని గి రా న గిల్లు వి తి వన్నె య దీప్తి న ర వ్య నెం ప్ప తూ లే(
నె శి చె డె రా ల వెంనె రు యు నై ర్ప న దే రా ని యా ద్రి కెం సు వునే(
ద త నె ఆయు(గం గ చం పి తి వి · ధ త్ర వి చ త్రు(నా గోపబాలకే((
శ్ర ర్మై రం(ద్రై న కం సు న వు చ్చా ద్ధ వి గా రి బి త్ర్ని దం (ద్రు) లనే(
చె ఆ వ ది విం చి ద్వా ర క సు చె న్న గ నం · చి · సి రుణి యొ నం · గె (ఆయు(
శ్రు ర వు న కం (గ్రు) సె సు న వు · పొం త వు గా న ఇ పి త్తు జై సి సు(
స్త్రి ర ఘం గ నై య నా వృ సు చు · చె ప్పి తి వ వృ దు గో పబాలకే((
వ ధు గు ఖ జై సి కొం చు (త్రా) వం దో త్స ప్రై వి నా రిం · పు చుం · జి యు(
శ్రు ధ నె ధ బా సి వె డు కె ల · వా సి ప్పు రం బు న కై గి యా ప్రు ఖునే(
వ డి గ ప్పు రా నా క (స్త్ర) వు ల వా రి త వి ద(య నెత్తి వూ సు లనే(
త ర ఖు క (బ్రా) చ న త్తు · వు న ద్రై వ (శ్రా) పొం · యు ది గోపబాలకే((
(త్రె)(త లం బా సి యా వు ధ్రు ర వి టి కి చె రి త యు ద్ధ వు ం దు సం ·
(త్రె) తి గ నం దు తి (ది వ ధు (త్రె) మ లు యు త్త్ర గ వూ సు ఛం · జునే(
బా తు రి వా కై వ ద్ధి తా యు చం (ద్రు) వు న్ను ఖునే వి ని నం త సిం పు చునే(
వా తె ర యూ ర త య్యు వు ని ప్ర్రి ~~తిత~~ ప్పు దు గోపబాలకే((

వం వచ్చులు బాసి శ్రీవాంఛయు పూర్వ చరిత్రుండు సుందరుండు మార్ఁ
యు వచ్చిన సుందేయాను ద్వార విధి నన్నృఢు రత్నయుత్రోసఁ
ద్ర వచ్చులు వారు నిర్మిత సద్వారము లబ్ధి యయుబ్బసి ప్రస్తుతాఁ
తం వచ్చులు కే లవచ్చిన నియుంతులు బ్రాతి గాసి వాలకాఁ
రర సగర్భ ప్రశ్రేత్ర యయులు పై కర్ణలు కూడు లుపెక్కి లంబమున్ఁ
మ ఆశయున నే తవర్ణ్యములు వానిసులు ండయు సేవకారతోఁ
దరదరిపె ప్రశి బ్రతులు వా స్నేహ నమ్ములు వాసి పూర్ణనంఁ
జర తంత్రి కి లవచ్చిన నిల బ్రాతి ప్రేతలు గాసి వాలకాఁ
ఆత్మరక్షాక్ష్మేలిమహి మలుండు చరించెటి చర్యవెన్ననిఁ
యశ్వర్య వేంద్ర నారదము నార్యులన్నె నదరంయు నాడుయుఁ
కుబ్జను సుందరం బాగఁ గి కూడియయు రాత కెరలించునిఁ
యం [illegible] రుల విమోదము లు యూడురు సుంటు విగాసి వాలకాఁ
ద్యేకుఁ డుశాంతచిత్తుఁడు సుధీయులు తంత్రిన లరారు నట్టియుఁ
స్టైరుడు వస్త్రనాపంకి గేరు చున్నెఁ గియు ధర్మవత్తిసంఁ
బారవిహీన చిత్రమెలఁ గు బార్ద యు తోబ్రప్తు దులవచ్చుఁ బంఁ
బాగ్రమౌదు చర్యలన నెత్రు లుచె ప్పుచు వారిచే తమెఁ
స్నారవాలు ప్రశిద్ధరికి నన్నన వచ్చెను గాసి వాలకాఁ
బంధురమైన యూమొదురపత్నము చెకొన నూపాకై సి ప్రయుణి
నైంద్రవశా వసచరము పఖరైన్నవయు లోడనస గాడెయాచర్ఁ
నం ధృతిలవచ్చియుఖ్ప్రరము చద్యుఁ గనప్పుదు చుట్టు ముట్టిగాఁ

14

సింధు పురంబు వుంచెననిబన్నీయు జాచెను గాంచె బాలరో(
దురమున రంభర(తు)ని హెదరా. గనిన యుద్ధమున స్వర్వశకె(
సోయు నహైనచందయున సా వజయు గ్నయ నంగనె ప్రై (బ్రహ్మ
ద్వరవుయు రెంఠ నంగ సరిదాకిచె నంగిరయుత్రి గాంచె(
వఅవనె యుంగపుంచు సరవహి నయు బ్రిత గాంచె బాలరో(
శాయు నయు బాయు వాదుదయు రవిలయు సుందును వీర వి(క్ర)యుల(
వీలవుయు గాంచిర వచ్చి వుదర లయుల వ్రనావా(త) వుంచె వెం(
జారి వెయు న్రి(క్రి) నాలను బాలబ్ద యుం బాన రింపు బుంచె గాంచె(
విలనిఖాంగ శాంర వారి వీరజ యులు చన గాంచె బాలరో
ధరవుయు యుర ద్రుసె ద్వవుయు వెందు గదారుణ రిత్రంబుయుల
నెరవు గపుందిరంబులతి నేర్పుల విం బు. వి వాల యుంబుల(
బ్రహ్మ రవు గవి స్తునా లవుయు వెం రెము స్రి నవి స్వర్గమై(
తర యుగ ద్వార కా పురవు నం యు జూ న్రిన గాంచె బాలరో(
గాంచి దుర్మైమ లం గు వుంచి రం దుని పూర్ణ రచ్చీ వి వుయుల(
వీపు నుదె వ్ర(గా) విని వుయు వీం(ద్రు)ండు నె వు దినం త సింబితం(
జీవికి పత్నీ సైన దరం(జీ) పి న(ప్ర)స్తు తికె ం తనెం తవునా(
జ్వాల ల్వవెం(ద్ర)దేవవుయు నిపాలనవిల గాంచె బాలరో(
తాలను(దయ) యూవు ద్వర వ ప్లువు స్రై(బద వచ్చి నట్రై యా(
కాలవనా ఖ్యా వెంటనిది వాలగనైన తచంద వెుప్పి వా(
వైవులనా యుద్ధాలినా నవె కై లబుబ్బా నిని వాయు బుం దుగా(

శైలశిఖర(పు) నకరజనిచర పాలకనౌ బాలకా॥ ౨౦॥

[illegible]

[illegible]

[illegible]

[illegible] బాలకా॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] బాలకా॥

[illegible]

[illegible]

[illegible]

[illegible] బాలకా॥

[illegible]

[illegible]

[illegible]

[illegible] బాలకా॥

వినవిన హొంత కెంత తన దివ్య శరీర వసంత దిజ్జల్లబులు(
శ్రీనయు ననంతు రించె పరివారజనంబు లశ్లిశరయా(
పునపున బర్యలిశ్రిల్లయును మొందు నగలివసులకెంప్పగావన్(
వనరుహనేత్రుఁ డున్ తనవుల్లుబ్బుఁడ్గా నను గోపబాలకా—

వంత జనేత్రు. తన్ వ్యుదుల చూపులసుత్త నిపేర బ్రిన్ని(
శంక సువ్యంబుగ బ్లునని పారి తుఁడ్డై నన రాశిశృష్ఠుఁ డున్(
యుక్త గ నద్వారసను యుష్ల డిసుం డునుమానిచెరిమె(
వంక నుశ్నశాలికిని వల్లజ్ఞై యని గోపబాలకా

ఆలల నావనిసిసు గుణావంత యయు యూపమబుద్ది సంపదల్(
శీలవయు లక్ష్మణాం బులును వశీకరయు త్యేయు వాక్య హృద్యరి
చాశిరత్తమున్ సయువిచానవువు పుష్యలతా విశేషమౌ(
లాయుగళ్ళె సుతుండనని నల్లు డులబ్బెదు గోపబాలకా

ఇందుల గూడి కృష్ణునికి నింతెనసంగిద వంచుబద్ధులై(
నందము నెలం దుచుందగను వంత నరుత్నమనంబు లూనయా(
చందన గంధికిన్ సరిగ చేదుల్లకి శ్రీదలంబె వెశ్లేషా((
డెందురుయూపమంత యయు ననా డుటువింటి విగోపబాలకా

వంత జనేత్రి యుగ్రజుని చూపవెలుతింగివనంబు దూరితా(
శ్వంత శుభ్రాహ్నాజుంబలుబ వారిజనేత్రు నివద్దకేఁగినా(
వంతర లక్ష్య యున్ విని యవాక్యలయున్ దెలియంగజెప్పమే(
వంత నుశెన్న గూర్యుతునె వారిజ లోచన గోపబాలకా వంవ—

శ్రీ న వ ము న సా ద ల వ యు లు గా ము ని యుం డ గ న్న ఘు ద్దె ద న్

ఆ న గ శ వా ల యం బు న ను యం బు శ పూ జ నె న ర్పు చు న్న య్య

ద న వ ము న నే గు దెం చు త న ద త్రి ర ధ్యం బు న నం బు ద్ధి ర ద న్

ఖ న యు ను ధ్యం లు గ ల్గ న ని నే ర్పు లు జై ప్పె న నా గ పా ల కా

ఆ ల రు చు రు క్షి తి న తి శ వ ల యు మం దు వ సిం బ గా భ క్తి

ఆ ల యు ల పూ జా న ర్పి వ న నం దు న గా రి వ వి ద లె నా

బు ల ద న వ ర్మ డా న రె జా త శు భ స్తు ను న్న స్తు మా త్ర కే

వ ల న తి గా నె నం గు మ నె పా రి జ లు బ న నా గ పా ల కా

ఆ కు లం గా సిం ప ర్వ లు నె రు లం ద ము పూ ర్ణ శ శి ప్రా న తా

న శ ను గా సిం ప జా లు ము ఖ రాం తి యు శం ఖ ము న గా సిం ధు

ద శ వ ము ప వి త్ర ము లు వ మ ల రా జ త ప్పు ద న రా రు మె న తు

త్ర శు కు లు గాం భీ రా జ న ధ తం ద రె నె ద శ నా గ పా ల కా

శ వి మె న రు క్షి తి న తి వి రా న ము బ్బాం బు జ వ ద్మ నే త్ర వ న్

వ న రు గా పా జి కె యు నే త వా రి ద గా (తు) శ న శం ఖ చ క్ర ధా

రి ని న తి మా ధు రి వ చ న త్రి వ రు న బ్బ ఖ వా ద నె ల్లు తు న్

వ న ధి గ బ్బీ రు తు న్ వ ను లు వాం ఛ లు దీ ర గ నా గ పా ల కా

న ర వి న రా తు లు న ర గు నే యు క వా ర లు దు వి రు క్షి తి న్

గ రు డ వా హ నం (దు) శ్రీ నె లు చు వు ర వం ద ర ము న్ నా న మా డి యు

ఖ్యా ర ము గ తి రు వై న ని చ పొం త యు గా ఙ ని ద్ర ర వా ప్ర ర్

న ర సి జ ప్ర (త్రి) నుం బ ద ను నం (భ్ర) వ లె యుం ద న నా గ పా ల కా

శ్రీ న్నయము లక్ష్మీ తనదు యా నగుల క్ష్మీకి శిష్యు నష్టి యాన్
శ న్నత చి విచారము న బ్రాఖ సువె ఉన్న వా లా యము దుండు యాఁ
ఋ న్న అ తా దన్ని వన యూ క్షిత యద్రి నశి వె ఋం గవా
శ న్న గ తల్ప నర్త జన బ్రాష నరంజన గా ల చా ఖవే
హు రజ నా రి కిని బలబ నా బ్రి తవ్వెన వి లా న సుందరిన్
మా ఆకి న దర్యు క త్రివు ఖవె బృ్యు టు వా రల దా వాదె ప్రిన్
శ ర న గం ధ పెం డ్లి కి జ చ క్ర న యూ త్ర వలు చూ డు దం చు త్రే
హ ఋ సు బల్ల శ్రీ ర వి వు న్న త దే త సు గా ప చా ఖవే
ప్ర ర యు న ర త్న యు క్త యు గ వెం దల గ సుం బ న సె ధ జ ల యుల్
శ్రీ ల దు గ దా రు న ల్లి త యు లం త ఖ గా ప్ర ర యుం దరం యు బ
బ్రు ర యు గ ర త్న రా ఖ యు సు ఖెం క యు ద శ్రీ న తు జ్యో త్స్నా గ యున్
శ్రీ ర యు గ చిత్ర ల (ప) త యు ఖం దు న (మా) సి ర గా ప చా ఖవే
కి ర యు వా (ప)రం యు యు సు వే తు యు గు వ్య ఖ రా ర రం యు యున్
గా ర ఖం రా జ రాం స యు సు కో ల ల లా ది వివాం గన్నిం దయుల్
స రు యు మా ప్ర ర క్ష యు యు రా బ్లి బ యుర్ త్న గ జా తు ల న్ని యున్
వా ర కె వ ద్య వ్యా గ యు ల (మా) సి ర చ (త్రు) యు గా ప చా ఖవే
చిత్ర రు లం దు బా న్న ల సు జీ వ క ళ లె గ ల వ న్న చం ద యుల్
మెు త్ర యు గా సుసా రి త సు మె యు యు వం చ (త్ర) నం గ రా వ యున్
మె త్ర ని మా టు లా దు (క్రి) యం మె యు యు సు న్న వి దే వి చ (త్ర) మె
చిత్ర ల వెం దు వె ద న ర జ్యో త వ్వి గె త్నె నా గా ప చా ఖ వేదిలు

ద్వారక శపథ్యంబున నదానవాసము గను సన్న్యాసం(
సారము శ్రీపెండ్లియు నిసంత నమెుందుచు నుండియుండ్రి(
నారవుల దియొక్కి వులకెం తయుబి ఆడ(గవా ఱజేయుచు
స్మరదేచూడు శ్రీకృతమనంబున గాయుచు గాపవాలకే॥
శృరమున నలంతరించి తరిపూర్ణ ప్రసంబులయుక్తసంచి(
యర(టు లు కర్పూరాగరుల ఉ కులు పొం(తలుదీపద్వారమున(
ఉరరు గప్పుష్పతయులు యంద ము మాఆ(గగంధకస్తురిన్(
సారకి వివాసంచు ఆను లర్పరాజె సిరి గాపవాలకే॥
తీరుగదారు కేశువులు దెప్పము దంబున కప్పద్దతుల(
మాఆ(గపంధరులున్నై చెవి వింబం గరల రక్షిపక్షం(
గరమెుల కెప్పంచ్చవం లకెం తయులు మాపదమానకంబులన్(
దాచికదను కాళ్ళయుచు ద్వారు బోదెనైను గాపవాలకే॥
వేగమె తనెసక్కి పదివేలు విద్యంబులు గాజెలింప(గాన్(
కోనలు దీర్ఘ రత్నములు కాళ్ళు ముదార్చి వాకొంసువయుస్సులన్(
బాగునరించచూడగ(ప) భాస విచిత్రమదేలు చెప్పు దన్
ద్వారదగా యపమానము గద్వారుజెనైను గాపవాలకే॥
కలశలు దెచ్చి వాటిపయి గప్పులు వేయుచు వాటిపయునిండ(
వ్రేలువెలు(గొందగా ను నిచవా టికి నెమ్ము దివిద్వ సౌంద తం(
డులములు నింద మర్రి నదులకొరపువన్నెలు మద్దిచెత్తజిన్(
కలశల సుంచవానికిని గారిగపూజలు సేయుచుందురో(

జలరుహాక్ష (త్రి) నిపుణ మహాతురికేమున నాగబాలకాదే —
తరుచగ నారద (ప్ర) ముఖులా తనువింతను కిన్నరవర్గముల్
గరుడముఖసన్నుతుర్వముయు నాలగమూర్తిమి నిన్నటింపకుం(
పరమముయు నార్ధ్ర ష్టయుదున పుష్ప మదంభయు మ(ప్ర) తికరుణ
మరసిజనే(త్రి) పైంట్లి గని నాయుచర్వతార నాగబాలకాదే —
శ్రీం. చ.
వింద్రముఖంబాను కదడీయుయుమేంనవరంల్ప పుష్పతా ధియుంజాప్తి
శ్రీ. చ.
తిందుకుభుమించల నూర్తని నవశ్రేయుణాఖ(త్రి)త బ(త్రి)రిఖయు ~~(ద్వంబత~~
ద్వంబతక(స్త్ర) వర్గముల యుందు విశ్వమమెయుంగు వార్వ్యై
శించుయుద నను త్పుతము బాయు తన్వ్రి నాగబాలకాదే
శ్రీ విమ నమృతం తగరుడ నోరగయుల్ వినుతింపదక్షయుల్
కేయు యుజా డాన ధ్రునమ కేలచుకె శ్రీయుస్వాత్తిగింపన(
శ్రావితరుం ద్రతీ సమయుల లాజయుర్తెంబడం జల్లుచుండగా(
న్నావిమిగల్లురక్తిజికి వంగళ సూ(త్ర)యు గట్టిన ప్రదీ.
జాలమెయుం గరు(దు)లమి. శర్తీయు గాదర నాగబాలకాదే.
వారికి నరుక్తిజిమెజికిం దయుగను. విరాగావైన యూ —
సరజినె లకీంగి దేవతలు. సందడిమెం దుచుప్పైరనావశుల్(
విరవిగ(లె)యుచుక్కు సురవృద్ధియు నర్పితి నేనుబ(త్రి)యుర్
వెలుంగ గరాదు(బ్ర)హ్మ కుసుమ రజల్గన నాగబాలకాదే —
తరగుణాకా విరుక్తిజి విహారముకైకొనివేద్రనందినుం(
శ్రీరమణ గద్వెర నెప్పరిని(త్రి)లవరంగను నంది ప్రాప్తుయుదే(

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

Transcribed from a ms of M.R.Ry Vajjala China Seeta Rama Swami sastri Garu of Vizianagaram in the year 1919–20

చాటు పద్యములు —

శ్రీమత్సకలకవితాచార్యమిత్ర విభునై నరయ గంటి వయ్యారి గాండ్లకు(
నెల్లారి నెరజాణలు నాట్యంగత్తెలు(నెఱ్ఱయనామ సం॥ర॥దా
రి తలమాసరావణా శుంభత్పైరి ఉద్ది మెలుచట వారందర్లు తెం[illegible]
త్ర(గ) వంలో నెచంగ్ ప్రంతిమి(బహుమంది కామాక్షి గన్నత్తక్కి
పెక్కి నర్తకులు(సేసిమి(కిందికి మాదికి సమిత్రులు తన్నెచిన్నవాక్కి
నయనం చాటు గంటిమి(వలుర్ మా(దరెక్కు నప్రిన చిన్నవాక్కి చెల
నా మాత్రి వంచించవలెను(పెక్కి కిరావలసిన మారయ రాగి ప్రక్రి
యన్న(గరాగి ప్రక్రాయ(విచారపు రాయ(బహు చిప్ప ఫురాయ.
మహత్ప్రదోషి రాయ(త్రిపుర వనపు మార(ము దత్తె రవిసెరాయ(
త్రిపురపుండ(త్రియదు గది యుటుపండ(రాతిపె యగుట్టి
వరను(తెఱ్ఱ నెక్కు చాపుల(దారగానదార(నీరు గా నిన్నిరు(తరు.
పుగాన తరపు(చెప్పు మా(దరాలిత్తిన మెయిలు(దాని కంటె పెద్దదాని
వాలు(త్రిమెయి గయుపెయగల చెరె(వం డన్నిదగలవంది రి(ఉ
స్నే మాత్రి చెప్పరెం డుస్తనాయిన్పుప్తిన ముత్తె దురచితసాంప్రతిపం
కించవలసినది((వదునెడు నెలయుగల చిన్నదానితె ప్రించిలో
యుచుందు నగల్పుగాయిరి కించి రసంగారపెట్టి త్రిఖల్లవుందలు
వత్తించి వంచించవలసినది(కేవలమారె(దెబ్బల మారె(బొబ్బల
మారె(జతవిప్ర వంచించవలసినది(ఇందు దునటి రాయ((–
శ్రీమత్సకలకవితాచార్యమిత్ర విభునై నయుగంటి వయ్యారి

కాంద్ర మనెల్లూరనె ఉజ్జయిలనె ప్రాంగణ వత్తులనగ్ నమస్కారము
ముక్నె ఉత్తర నామ సంవత్సరమునగ్ రక్తాక్షి నామ సంవత్సరము
దాకిత లవణ సముద్రమునగ్ మూర్ఖ కరము సముద్రము రావణా మంథ్రైలి
ద్వితీయము నగ్ ఏకాదశి ద్వాదశి సోమ దశి వారమునగ్ ఆదివారము
రెం శ్రీ శ్రీ త్రి పుర మండలం విఘ్నంగ్ పుంటి వానగ్ స్థిరము గాను
[illegible]
మా వి శ్రీ పు త్రి కృష్ణ దేయు ఒంది కిం దికి మా త్రి మునులె
[illegible] కృష్ణ [illegible] సంగంటి వనగ్ తాతరాజ్యమూలకుపెద
కల్లు [illegible] ప్రతాప కృష్ణ [illegible] పింపవలెనద
నగ్ [illegible] వల పుర [illegible] కల్లికి [illegible]
కృష్ణ రాయ యనగ్ [illegible] రాయ నగర కృష్ణరాయ యనగ్
[illegible] రాయ [illegible] ప్రౌఢ రాయ యనగ్ ~~[illegible]~~ [illegible] రాయ
బుక్క [illegible] రాయ యనగ్ [illegible] రాయ [illegible] రాయ యనగ్
[illegible] రాయ [illegible] రాయ యనగ్ [illegible]
[illegible] రాయ యనగ్ [illegible] రాయ [illegible]
[illegible] వంశమునగ్ [illegible]
[illegible] రాయ [illegible] రాయ యనగ్ [illegible]
[illegible] రాయ [illegible] రాయ నగ్ [illegible]
నగ్ [illegible] రాయ [illegible] నగ్ [illegible]
[illegible] నగ్ [illegible] నగ్

[illegible] ||

సీ|| [illegible]

[illegible]

[illegible]

[illegible]

గీ|| [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సీ|| [illegible]

[illegible]

[illegible]

[illegible]

గీ|| [illegible]

[illegible] ||

క॥ శ్రీ శారద వినుత పదిలో। వ్యాసరమణ కృష్ణజ చేతు వరమతిత్రిన(
నీ సేవదే ల్యుద్రబలిన। వాపిగ నరసింహ్మ్రో వర వర్ధ్రు శందన నామర్థి॥
కం॥ దండము శ్రీ జోలిబన। దండము పిత వాళిశ్వశు దండము ఏజనని।
దండము నాజి వ్యారదున। దండము వసియుంచ వర్థు దండము దుర్గా॥
జో బివాని బలు వనం పెను। నాపాల బాల। జో బివా నిపిలు వనం పెను।
జో జో బివా నిబలు వనం ప। బాలి తెవద్రు వద్దనైపు। పాలయుబ్బి జ్యాల నా జీయవా
బినా నదురజాలిపు। జో జో బివా నిబలు వనం పనా॥
ఓ ల్లి మూర గాయపెసు ఓ న్న మూర సింధువం తెరా। వల్లి తేనె బొనలు
గా వెనె ను తెమ్ము తెమ్ము నేపు। జో బూ బివాని॥
బంతి పేతికి చ్చి గాలి పాలు రూడు కాపు నంపెన్ను। తారె విరి వేలు బూపి
బంతుల విన్నా తె వ్రు నే పు॥ బూ బివాని॥
బాగుగా నుప్పు లతె న్ను విలా। దవల్లి కింద ఉంచెన। నా సుస్వామ్మ
లో కిన్నె కై నా ట్రి మూడ వల నే నే పు॥ బూ బివాని॥
మ త్తి గజ వలతె చ్చి బన్ను। తొత్తి లాని సునం బినా నె త్తి మా। దబెట్టి నన్ను
త్తు కొలయ కాలి దనేపు॥ బూ బివాని॥
రా మ కె లక్ష్మ్ర ద్రనె రి రా పదా సునే లస్త్రు లా జంగా జు నల్లల
జంగా పిల్లాస్త్ర ద మట్లు ఆండ ల॥ బూ బివాని॥
దండ నమంబు। శ్రీ వాసుదేవున కుమ్ము। దండ నమమ్ము॥
మందనం ప్రణామ మ్ము నమ స్కార మ్ము॥
మంధర ధరయుం దిం దిర వేశ్ వమ వందు గాడి శ్రీ చందనగంధి।

6

తాం తకిట దిత తకిట తఝం ఝణు ఝం తకిట దిమి తకదధికిణతోం॥
గరగాంకము నమ్మి శ్రీరామ మందిన భద్రాద్రి వాసా శ్రీ నిర్జ
ర సన్నుత యమున స్నాన నీరజ గతి మోహనరాగ మోద్ధతి॥ దిద్దిమికిటత
ధిమికిట తాం తక్త దిత్త తా తఝంగతాం దణుతాం జణుతాం తకదధికి
ణతోం॥ వందనావధి॥

సామజనకి నీ నామము వదలజాల నేనెఱుగను శ్రీ రంగానా
తదిత్త తదిత్త తత్త దిత్త తాం తఝంగతాం ధణుతాం జణుతాం
తక తదిద్ది కిణతాం॥ వందన॥

భాసుర కల్పిత నామ సజగన్నాథ దశరథ బాలమందహాస శ్రీ నగ
శయనా ఆగి కారము వాంఛిత భక్తజన పరిపాలన వేడదమాతాం
తాకిట తత్త తక్కి ట తత్త తత్త తత్త తాం తఝంగతాం ధణు తాంజను
తాం తకదధికిణతాం॥ వందన॥

దండము బెట్టెద రఘురామా కోదండధరుండైన రఘురామా
పుర హర సన్నుత వర రఘురామా॥ సరివేల్పు దాయక రఘురామా॥
ముని జన వందిత రఘురామా నా మనవి చేకొను రఘురామా
వననిధి కట్టిన రఘురామా నీ నామము సంభ్రమ రఘురామా॥
దనుజ భంజన రఘురామా నీ తనయుని నేలుకో రఘురామా
దాసపోషక రఘురామా నీ దాసుండను బ్రోవు రఘురామా
కాంక్షితము లిచ్చు రఘురామా నిర్దోషిని జేయుము రఘురామా
భూసుర రక్షక రఘురామా మృదు భాషణ శోభిత రఘురామా

శ్రీ మహీశ వంశజ రఘురామ సుర సేవిత వందిత రఘురామ
వర పీతాంబర రఘురామ శర్వాణాది వర రఘురామ
వారిజ నయన సన్నుత రఘురామ॥

నామము నమ్మితే మీరు రావణారి నామము నమ్మితే మీరు
నామము నమ్మి ముక్తి మంత్రము చెప్పెదను వినుడు రామ నామము సదా
ధ్యానము చేసినవాడు శ్రీ రాముడు సన్నిధి చేరు॥

సముద్ర మంథన కాలమున హాలాహలము పుట్టగా శ్రీ శంకరుడు భయపడక
రామ నామము జపించి శివుడు ఆ విషము త్రాగెను
రామ మంత్ర రత్నము నీకేల నాయమును తెలిసినవాడు ఇట్టి నిర్మలమైన బుద్ధి వినవలెను
తెలిసినవారికి సీత పతి బుద్ధి గ్రహించి దశరథ తనయుని బ్రహ్మ
శ్రీ లక్ష్మీ పతి రఘువంశజ రాముని మనస్సున నిలిపి రాముని ధ్యానము॥ నామ॥
శ్రీ పతి నామము నమ్మిన వారికి సర్వ సంపదలు కల్గును
రావణ నాశకుని నామము నమ్మినవారికి నిత్యము కల్గును
వేదములు శాస్త్రములు పురాణములు దేవేంద్రాదులు పలికిన నామమే
ఎంతో శ్రేష్ఠ రామ నామము॥ నామ॥

వాల్మీకి ముని శ్రీ రామ నామము జపించి కవి శ్రేష్ఠుడాయెను
ఆంజనేయుడు శ్రీ రామ నామము జపించి రాముని దూతయై
సముద్రము దాటెను విభీషణాదులు శరణు చొచ్చి సీతారాములు
పరమ భక్తులై రామ నామము వినిపించిరి॥
నామము నమ్మితే మీరు రావణారి నామ॥

బా ల సాంగి లక్ష్మీ స్తో। స్తుస్తు। బా ల సాంగి ప॥

పూ మురెం దు మరా(ౘంద ఱెలూ న వనా గే ఱు ఱెం దు వరా(

మూ షు షూ మ వ న్ దు సాగ్ల మా యు న్నె గ యు జే సి దవు(ఱా పూం మ గ దబి

తె రే పు పూ య తూ మెకే వ ౘ్రు ద నవ్రు స్తూ(బా ప॥

మం ద్దు న్నె కొ న రా(ఐ మా(ద వ నం వి వు డా దు్ల మా మాో ర(వ ద్దు రయి ఱు

రం ఱె రా వ యు ర ప్పు ర(పూ వ స్రై న ఝా బ తె(యూ వ్రే ద్దు మాో రే వు నె వ ద్ది కే వ్వై

ద ను(వ్రు స్తూ బా ప॥

బి న్న బూ కోరియు యుత్తు డు(వె న్నె వ స్తు నా తు లూ వు స్త మూ తు యు దె ప్పె దను(

మా వ స్తు వా రిం తె కే వ ౘ్రు న్న్యు నె వె మ న్న యూ రమ న్న స్తూ ర్వ ఝా ల స్తు స్తూ—

వల గ నా వి నా న యు వ్పు డె వ ప్పు వ గ నె రా గ ల న(ౘ గు యు ది గు యు ను ఝ యను

ఝ ల్లు ఱు వ గ వ రు యు వ గ వ రు యు వే ర్న ది గు యు ది గు యు ల ను ను(సుం దె

చె ద రి కే(గి ఱు జె రి బా ది బా ప॥.

చ॥ వ వి వ న ప్పు(తి స దా వ వి నా శా ని ను వే డ్రి తి(చ॥ వ వూం వె హి(సురే

వ ద్దూ ర్కు ఱి ఱె గ ది వ మ దా ం వ ఱా రి వ(ద్దూ తె వ యూ వ॥ చ॥

డూ మా వ ర ర్ల ం ఝ వ నే తె ప్లె వ వ ఱా ద్ది వ ద్దూ వ దా(మా వ ర్రే వాం ఝు తే

పూ వ తా వ న ర్ల స్తు డూ వ నా వ న వా వ ద్వై వ వ వా దే వ॥ చ॥—

ద స్తే న్నై ర ద్వాం వ వె తి పూ ర్త వ వి ద్వం న(ౘ క్షే దా బా వ మా వా స్తే ష

దా ~~వ్రుపా~~ వం వే శ ద్రు దా ర్తె లూ వ్రె మా ద్రి దా లు ర వా న॥ చ॥—

న్నై వి ద యు నే యు రా నే వి ఝు వి నా ఱెం మి(ఱెం వి వ ల్ల రా(వె మి రె మా ర

రా నా వెం ర వి న రా కా మా రి వి నా ర దే మ దై వె వ వి॥ చ॥—

శ్రీ ... [illegible] ... లు.
[illegible] ... ॥

శబ్దాలంకారములు.

క॥ సాకేతపురమునందునఁ బ్రాకటముగ [illegible] గడిదరి [illegible]
నాయకుఁ గనున్నవారికిఁ [illegible] ... గాదబ్బు ... గా వెంబడి
రా ... [illegible] ...
[illegible] ... రా ...
... ॥ ౧॥

చ॥ గాద్రే ... [illegible] ...
... [illegible] ...
సంద ర ... [illegible] ...
గా ... [illegible] ... సుందర
... ॥ ౨॥

సీ॥ [illegible] ...
... [illegible] ...
... [illegible] ...
... [illegible] ...
... ॥ ౩॥

చ॥ [illegible] ...
... [illegible] ...

పంచవాద్యములను త్రిబలు ఘంటాదిగను ఝల్లరులు తమ్ములు మంద్రమృదగము
లాగుడు తనుపు త్రుకాహళము మార్దళము జంత్రులు త్రయదళముల రంగను వినితాడు
తను॥ పంచవాద్యే శ॥-
క॥ రయమున వచ్చి నలినిత మునగ నుండగ జొచ్చె సమరవిజయుండు జయరాముండు(
జగతిపాలుండు శ్రీరంగారంగ నరద్రుము నతివేగ బర్బరి నన్నుతించ ఘనత
మనమొద్ది జనదెంచె సమరవిజయుండు జయరాముండు జగతిపాలుండు॥
క॥ వర రత్నైక కోటి సమేతులం బరయగ జనుదెంచి పితపరమజము నాడన్(
నరవరులు సురలు బ్రోవను వరనతము సేవ బహోమము జలజాక్షుండు దవ్వుడు(
మహిలోని మలినము తొలగించి తానై వడుదు సకల జగదాయలను సన్నుతంబు
గ(సెలు) శ్రీ చరు పృనాతి నవమంత్ర చవులు తప్పక నాన్నేని జలు॥ మసాదె॥
క॥ మరుదగురత్న సులాదిగ పరు గుదజ నుదెంచి వారి నరిబల వంబు తోన్(
గరుడ గమనుండు వారిని శౌరి మారి సమరము న(దు)ంచి వచ్చె జయాయదరుడు
రత్నవి బాహా మోము లాలించె పుడు తంక జ కేంద్రయ జా లయ మొకో
ములచావె చి తన దారి తమల గిలు గాను బుచె గవెంచె॥ ౨.
క॥ మారి బురమాయ లాబడి నారాయణుడు బాయి వేల చూర్ణము నను వర్ష(
వారవ సీ తనదాణి జ్ఞాన యోగారావణం మాయ రధము శ్రీ పృదేశ్ శౌరి మొ(
శ్రీ కృష్ణ వండు పెలవెబాల మొ(సకలదేవతలవె ల్లనం తగ మనసు॥
డి దశరం థుడికే చా శ్రీ ధర దాశి నిశ్చయ వంచను॥ వ॥.
క॥ అప్పు కాలా చారము పతి(వ స్త్రీంబు లవే దివ గిరి వల్లీ యము బ్రాహ్వెన్(
రత్నకుడు వర్ణా లవు(తత్త్ర జామున నదబిజా బి(తయణవే ద.సు చు(

[illegible] లక్ష్మీ ॥ ౯ ॥

[illegible] ॥ ౧౩ ॥

క॥ శ్రీజలధి బంధనాటోపము త్రాడ నణచ్యా సుతను గాంచి చూపా దరము నయ్యా
దధరబంధము గాన్పు పుత్రము దయము నకించెదవొనందు ఓ రాజచంద్ర
జూచితి జనకరాజసుతబింబు దెంబెసికి మిదుబరమురజ్జైవలతి నిమన్న
నారనితనక్షీరదయా గుణముచూపి ఓ రాఘచంద్ర చూపితజనకరాజసు
తబింబు॥ ౧౪॥

క॥ నీ సుతుం డ్రాడెపాటుము నిశరముచు పూర్ణనందివెలవెలవెబెట్టి
వని సుతుంద ప్రపుడు ఘనతరము గరము గనిమె గరుడగమనుండు
ఇప్పుడు వెప్యజలజబంధనము నదకీ చేరబలము దరిము దరియు
దరమున్యేక వనిను ద్వికి వెళ్లి నదువేద్చ్బూ చిగయదగనునందు ఇప్పు
డువె యులు జలజబాంధవుండు ॥౧౫॥

క॥ రక్తసులరాజులంతటు చక్రితెల తలయుగ్రాడు సరపతపాటులె
చక్రగను ప్రగాద నిన్న శ్రీకృష్ణ పెనిబారము ద్విభుయ వరారికదకు
విజ్ఞపరాన్న దుము కైతాలాటకు రక్షించి బ్రోవు మా పక్షివాహనన్ను
తక్షణంబున బ్రోచి రక్షించ దలచేడు ఓ పురారికదకు విఘ్నవిఘ్నం
మేము కైతాలాటకు ॥౧౬॥

క॥ వదిగలరక్తసులందరు వదయు నక్షయ పదరపాడు వరుణారమలె
బిధువర నిగవద్రింపరేడుద గవెనె చెరవు డు నలయరాక్షసులు
పోయి రివెగవ డెదానవులు వదపిఖు దరశిబు తరిప్పు వట్టినర్
పరరవాలతో నములనా గివెషి రివద్ర నలయరాక్షసులు
పోయిరివె గవరుపదానవులు ॥౧౭॥

క॥ ఎందఱిని బట్టి వానరు లందఱు వాలమున జుట్టి వడి బేతుఱ వాఁ
నందఱ నెన్నెల నాట్టి రిఁ గొందఱు రావణుని డెయులు కోపి వ్యుండై(
వం డుచు వెచ్చి మతి భ్రాంతుండై(కొలుపు ఘూంటను జూచి కొను
రాలు చుస్తుట్టి(అర లెను తులను బిలచి అతిడె నమునాలయు(
లె కోటు వద్దుండై మండుచు వెచ్చి మతి భ్రాంతుండై॥ ౧౭॥

క॥ శ్రీ తి రా యుణింద్ర జిత్తుని(వదలక తగ బార్తి రాముడ్ర నక్షుద్రుబ్రుణిని
బది తం బులు పుం ఛ్ఛ కర్ణుని(వది యుంచెను రామచంద్రుడు(వరుసద
నవుడు॥ రావణుడు జూచి రా సుతులకాల(వంత ఇవి బ్రుద్రరాము
డు దైవమాని పత్ని మానింపదై వసంగ యనందు దావెచి వరుసదా
నపుల(రావణుని జూచిరా సుతులలిలా॥ ౧౮

క॥ దశ కంఠుడ్రు విద సుజూలు(దశ దిశల సువారు వెల్లివి దారుణి జెలునే(
దశరథాపుం డు వధియించెను(దశరద సూనుండు పైని దారుణి జేసుకుల(
వు ఆశి రి వి రులు కొర్రై దుందుబ్బులు(అనందచ్చరితవై లేర
వులక్ష్మణులు జనక తనయని సూడిబగదిసుగతి మేద్ర(దారుణి
సురులు(వంశి రివిరులు కొర్రై దుందుబ్బులు—

క॥ శ్రీ వసద్ది వాం రవిబ్బెను(శాంతయువెదపుండుక నవిజ్ఞిపణాలకప్రుడు(
వంక జద శై నేత్రి నిరాతంకయువె కుష్ణ తెలాడ్రి కతిదె గదెంబుపుర
జన లివెంగనె గదెంచి(బిం బావాద్ర ములను బిమ్నబతి కించి(
వదురె గుత పాప్పులను లాతికెగ వించి(అతివె గదెంబుపుర
జనంచి వదురెగనె గదెంచి॥ —

14

శ్రీ గధరుడు మ(త్) వినగరి। జగతీనాథుల నుగూడి సరసతరశరణ
ము గురతివరూ తలపెూదము। తగురాము(డు) వెయ్యిక్రైనపుడు। తరుణిత్తొడు
తను। వనిత్రీ దివము నులవరయ నగను। దేవసంబానరరింబదేవదివుని
బాలపెూద రుం దరి సురలు ము నులవిద్య లయు మా యు। వనిత్తొడు
తను। వనిత్త్రీ దివము నులవరల నగను॥ ౧౧॥
శ్రీ ప్ర శలర శ(భు) ఉం(తు)లు। శ్రప్రంబుర శ ప్రముసులు। హితపు గనారా
జి ప్ర(డు) విజయ గరాము న(శ్రీ) ప్ర గవరిపాల నంబు। శ్రీరముని

Transcribed in 1918-19 from a Ms. of M.R.Ry. V. Chinna Sitaramasastri of Vizianagaram.

[initials]
4-4-19

~~ఈ~~ శ్వరదండకము.

శ్రీమ స్వర్గాకారాధీశ్వరీ, దీనశోకాపహారీ, కాలకూటాదరీ, స్తోత్ర

సుశ్రావ్య స్మితే(త్ర), సురాశీశ రక్షత్ర(త్ర) పాత్రా, భవానీశపుత్రా, పయోజాతపు.

త్రోద్దృతా, గానలోలా, కంఠదర్పదీప్త, దైత్యాంతకా, త్యాగశీలాఘు

శీమా నమో జ్ఞానయా శీ, సదానారకైశీ, రతీవల్లభాపూరుషోత్తమా.

[illegible]

ఆయున్ సం ద్ర పున్ దుర్గ మయున్ । వ ద్రు మత్ శే ద వా లా రు గ స్మృతి । ద్వా రం
పు రం స ర సి జా రా ఆ(శ్ర) మ యుం పు రున్ । పెం పు యుం దం బు తో । దం డ తాపి
ఘు లన్ । వా స్తు కి ది ఖం బు లన్ । బా ఘు బాం దుల్ వి గా రం బ దే వీ ప్రా సా ద
పై దా ర్ల గాఁ పొ క్షి ర ప్ర వే శ గం భీ రన్ గ ల్గు లత మం ద పా శ చి(త్ర) భిత్తుల
త ది తే శ్ర బం గా రు తో రి । ఆ శ్ర యం స రం బుల్ వెం డ్రీ తం క్తి నా నా రమ్ముల
చె లు వు బ్ర కెం పు చా పల్లు దీ పొ జ్ఞ మం బా క్లా నా ప చ వి దీ రా ఖ్యా తో దిరికి
యున్ చం దు నా ల్గు కం కా రు పు మెట్లు క రా అ తా రా అ యు పు పాలుం పురున్
దం గ లా గా రు క స్తా సి రీ బా క ఱా స్తా ర పం బం బున్ బా ని మ సు వర్ణ
రా ఱం బు తో । లత జా లా దా రు ము స్త బు గా విం త ఇయున్ । జం గ మా చారి
మ ది వి నె లా విం త క రుణా ర పా ళ్ళ వా తా టి యున్ ఘు ము ఘు ము ఘు మం రు శాల్లు
గాఁ వ ల్లి కా లో వా జాం చై మ వ ర్ణం పు మే ళ్ళ మ్ల యుం పాం ద గ్గ చే త సం క్షి
బ లి తె మా వ స్తా రా రి ద్వై యు ఘ్లు । వా ల్గం టి ద్ర ప్రైం ఆ లున్ కిం బు రున్ । సిం
ధూ ర గ రి పు రి రా జ మా ర్గం బు స్త వ ర్తు బుం దం గ త త్తు ఘ్లు న స్త్రీ ఘు లు పు రు
పా దు వత్ ద్రు త్తం బం ది । యా రా త్రు త్తు ప వా రా సం ప్రై న వా రి త్త్రీ రా ళ్ళు రు బు
ద్రి జా న ర క్షల కి వి రా పు బు స్త్రా రు యా సాల లు సం బం ద యున్ బం దయుం జ్యో
సా స్త్రై త్తై త్తె త్తి రుం బాం ది బా యు స్త్రా రు । వా వి క్రీ వ లున్ కిం బు వు గ వా ర వే మ న
సు వి ఘు రం గ వే రి గ ద క్షి త్తే ల ము గ సె భ్రు వి ల్లాం గ దా యుం బు లుల్లు
సు తు లు జె యు యుం దం గ సం త ంత టిన్ । మె ద బున్ లి ద్ధి లున్ బి(త్ర) పాతి
పు రా మం టి ప త్రి జ్జి పు ప్యా ల తా వ ల్ల వా ప ర్జు సం యు క్త మా లా ర మం ద్రా
ర జం బి ర నా రి జ । పు స్త్రా గ వ ర జా జి సం పెం గ లా రా వు యున్ గ దం బయున్

[illegible] తార[illegible] [illegible] యం దంగనంతన్
[illegible]
[illegible] మదన[illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]
సరసప్రసంగాది [illegible] విశేషంబులన్ [illegible] నందకందళిత
చిత్ర(త్ర)[illegible] [illegible] భవనంబులన్ సుందర
మందిర చిత్ర [illegible] యంత్ర [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

4

స్వేతాళ సంబంధ నవరత్న సింహాసన [illegible] నరాత్ముల [illegible]

[illegible] దేవ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

• యుం టెకె తెరగ్గనంత టిక్ యుక్తైనష్ట్ర రాశంబుతోబ్ర్యు యూభోగ
వాధి షుకీరాంగన్దేశోరయం దంగవిఘ్నిఖిలిక్షింబయు టినల్పెరాదనగ
గయు సఙ్గస్తైలంబు సుంఛిరి ఆశాశమార్గంబున్ రుర్తయుద్ధారియా
సక్తిసముదాయ సమితి సూర్యసుంఛిరి వ ర దస్తపలబివింటి బాణాలబునం
ద్రుంబ యివి తెం రుసుసుం దంగనంత న్యవోరాజులు ల్లాశరా యయుం దుపరిబ్
దులక్ష్మీ గరా వింబ తెనా కర్ణ సంద్రాసులారా ఖ ఆక్షిమా రశ త్త్రీ రతగతినెక్కి
షునవగరి లాగ్ సుస్నవరాంగనారత్నమా వా రిజో నక్షిలిక్షింబతొద్దెం
డు తెంర దంరుకలవిక్షీ శారికగ వారాంగనా వీధుయు క్ష్మీ స్రధవులిత్త
విబత్రర గస్తే త్త్రమంద్రైనని తాంబులుక్ దెదుక నుం టెం టె కొత్తొక్కొ
క్కొ గ్రరంగ దక్షిణయా జ్ఞాకకే శింవిమా దంబుచే నంష్టవిటరా యయులినికుల్
వారులక్షా బ యత్త్ర ద్వ్యత రబంద యాదె యు వారాంగ పౌమనక సాధ్యంబు
సాధ్యంబు స దంరుసెంం దో రయు ష్టా టింపు రుర్శిప్రు ల్లా శరాయున్
వలిక్షింబతా స్తంబులుక్ నందు టంసు కుశింబ తిదా న స త్రి నిద్రోనెంబు
బత్ర రవా క్షాగా నయూ శె యియూ కు ష్ణుకంబం దుభోగాంగనా వీధి యుష్ణు
వీక్షింపు రుక్రాగ మయ యుంటి నుంభూ దవిటరా యయుదునివె నవాల్గంటెలయున్
నేదు వదా మీర కయు నవిష్ట విం వంగటం తా పుల స్నాం తుదైరా జా త్ర ష్టస్న
నె సురబు సుంద్రాబ్బ్ భోగాంగనా వాదవా దటనరిక్షీం బగజోరుల
త్రీంతరతాత త్త్ర యు స్తాసురా గంబుసాలిం గసాపేరుస్నై యుండవారిం
విలక్షింబ గాయు శ్రరా యు త్త్రనె బ్లుస్నదా స్త్ర ల్పమా త్త్రంబుసున్ జేయు
యు త్త్రం బు నర్గత్తు సు మెర్గ గదా దరుం యు బం శిం పురుడ్ యుంటెకెంటె.

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

వి న మో హ్ము ల్ బ్రై నో (వే ల ఊ కి వి ఉం జం గ మ శే ఖ రా (గ ర్వ మం గా ము వి న్యా
ర ముల్ వి వ ల్లై నే చె యుం గా వే దు గా ఖా మ సుం జూ దు గా నం డు వా రాం గ న
ర త్న ము ల్ జూ డ (గా నం త యా ల క్ష్మి మా యె ల్ల మ కా త్న్లి మ ఖ ల్ యు లు ఘ్లు కో లం బు.
చా లిం చి శాం తం బు గా హిం చి నా యం దు క రు ణిం చి యా చం (ద్ర) బిం బా స్య ను
మా రు చి కా వ్య ల్లు మా యుం చు సా ష్టాం గ ము న్ బొం ది రా యు లు జి త్రం బు న్ బ్రై వ్లు ల్
శి రా జ స్రు జి (గ త్రి వ లుం జూ డ నై నం త ని ర్మూ ర్తి (గా నా కి తిం గా న కో లం బు.
సాం గా దు నీ వం ట ద్వా (శ్రీ) శి వ లిం గా (ద ల లూ కం బు ల రి ద య (లి దే (దు భూ జా
శి వ దా నం దె బ్బా ము న వి చె ల్లిం చు య త్నిం చి మా కొ ల్ల న మ స్కా రి వి దా న
దీ ప్త (ప్ర) భా తం బు నై లె క్కి లా రా జ రా జే శ్వ రా యుం చు (గొ ని యా డ (గ
రా జూ సం లా ల్ ప పు లుం బాం ది యా నాం త న ర్పిం చి తా వ ప్ర వృ క్తం బు న్ బా
లు న ల్ని ల్లి (గ నం త టూ చె ల్ల మా (చా ప దూ ర త్న వుం ల్ ర త్న పుం బ ల్లు.
యుం కొం ద గ క్షై వి య లు మా య వి లం జం గ మా ధీ శు శ ర ణాం బు ల్
వ ట్టి మం చం బు యా ప ట్టి వా ర ల్ సు వ ర్ణం పు బా మ్మె ల్ యు న ల్ వి ల్లి వి కి
యుం బు జూ త్తి బ్బి న ల్ (శీ నా వా యుం చి న ల్ (గా న వు లం బా ది న ల్ (గం ధ ము లం
బా ని న ల్ (పు ష్ప ము ల్ జ ల్లి న ల్ (బు గ్గ మ ధ్యా ది కీ ల్లిం త గా నై ని ని వి లు వ
దీ చె న్నె న్న వి న మో వ్రు యుం బ ల్లి న ల్ వీ ను లా లిం చ త ల్ న న్ను ల క్ జూ
డ. త ల్ మా న యు ల్ బూ ని యు న్న ట్టి వి టు రా యు నం బూ వ యా శృం గ్య మ లం బం
బు ధ్ మ యం గ ణా రా వి లం జం గ మా ధీ ర వే శ్యం గ నా నం గ యు ల్ గాం రి
వి స్వం శి క్షై ల్ వి య్య మా నం బు సం దా ప్పా నా న కి యుం బూ యు టో న న్ను
ని స్త్రా య యుం జై సు టూ గా నా దె వి యం గ రా దం చ యా లు దా ప ము ల్ యా ప్తి

నానా మయముం గన్గొని చెల్లెటి విటగా లంరయ నివృత్తిగానుండి నివెల్లుయున్
త్రికరాత్రి గణేశముము విన్యాయము [illegible] రకె జాగరంబామెనోత్సవ
[illegible] వెల్లవారంగనవ్రైన్ గదాయముం చుజాగేలమైవెవ్వు సులరతంబు నాంజో
దయానందముం దేముహా యుంచునాటింగ నావేత్ర్ని చెకా గిరింటంగ తత్క్ష
ని ముగ్ బాము ద్ధై కావులా వంచుక్ష్ణ్యం గజ స్వులబెళ్లూరగ నంత
మఙ్ద వ్రీ దుం దుజ్జత్ [illegible] మహాపృష్ఠ వర్ష్యంబు నుం గురిసె బలితా
వృంబం పోందనుసు గారిమముఙ్ సీవగా నంత దర్శ్య జదరి నాన్నయుక్షీను
దా రింబ యుఙ్ లచ్చైనా వంద్రబం బానర్గ్ బాల్ బలరూదన తంవేతు
వేషం బుతర్క్ంచగా చెల్లెహూదెవి లయుఙ్ లచ్చైనా వల్లబ్ చంద్ర మయుజ్జ
ఛనా వృర్యవెల్ల యు వృదిరాత్రి యుఙ్ గా వృత్తైనుస్తు విటజంగమాధి
శ్రీలుఙ్ నివృద్ధి కీర్తైగీ వన్నెంతలా రింబ బాల్ద్రింబన్ సత్కృతులజేసెన్
కదలత్తు మెదలక్కే హానముఙ్ బా నియు వృత్తి విటరా యుఙ్ గా ణ్రిం
చంగనంతర్ త్రి వేత్ర్యంబు తోబాము ద్ధై కావు కా వంచుక్ష్ణ్యం గన్
నెద్ వు వాత్మార ల ఆప్నెం త మన్ వేత్తు గన్న మదయుం వేదు నాయుంచు
కంపంబు గంబాం దివిన యొ పృఙ్ వఖ్ చంన్ తల్పు దానయుంగ్
నా ద్యం దుఙ్ లచ్చై త్రితరాంగ నా సంగతుం గాఋటం గంబు ముక్త్యంటె
ద్వై వంబునేగ్ కలద్దే అంచుఙ్ మవాత్ర్య చ త్ర్యంబుకన్ మూదు
కేత్రుంబు ముం గల్లు యూబాము దే చందయుం వాదేవా నింటి లాకిం బెదన్.
వెమ్ము యాయుంచు ఖ్యా లిగా శుక స్త్రంబు ముంజాదగ చెల్లహూంబాడు
వాదెవిదా నైర్త విం దంబు లోసు న్నయూ బాముసందివృగ్ ద్రృ క్త్లిక్కై

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

Transcribed in 1918–19 from a Ms. of M.R.Ry. ~~Narayana Nambari~~ of ~~Kutalur mana, Naruvi, Malabar Dt.~~ V. [illegible] Sitarama Sastri of Vijainagaram.